సాక్షి 24|7
ఆదిలాబాద్
సోమవారం 1-1-2018

'కొత్త' సంబురం

- 2017కు బైబై.. 2018కి స్వాగతం పలికిన జిల్లావాసులు
- ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

ప్రగతి దిశగా..

- అభివృద్ధి వైపు అడుగులు వేద్దాం
- నూతన సంవత్సరం ప్రజల జీవితాల్లో కాంతులు నింపాలి
- ఈ ఏడాది పూర్తికానున్న చనాఖా-కొరటా, మిషన్ భగీరథ
- అందుబాటులోకి రానున్న సూపర్‌స్పెషాలిటీ సేవలు
- పథకాల అమలుపై దృష్టిసారిస్తేనే మేలు
- యువత నూతనోత్సహంతో ముందుకెళ్లాలి



రిమ్స్ ఆస్పత్రి..

చనాఖా-కొరటా

నిర్మాణంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి

మావలలో మిషన్ భగీరథ పైపులైన్ పనులు (ఫైల్)

ఆదిలాబాద్: ఎన్నో అనుభవాలు, మరెన్నో అనుభూతులను మిగిలిచ్చింది 2017. మరో 365 రోజులు మనవెంటే ఉండేందుకు కొత్త సంవత్సరం 2018 వచ్చేసింది. గడిచిన ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలకు శ్రీకారం చుట్టింది. అందులో కొన్ని అమలయ్యాయి.. మరికొన్ని అమలుకాలేదు. ఈ నవ వసంతంలో జిల్లా అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్లాలంటే ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. చిన్న జిల్లాలతో అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని రంగాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రతి ఒక్కరూ కొత్త ఆలోచనలతో ముందడుగు వేయాలి. అడవుల జిల్లాగా పేరున్న ఆదిలాబాద్‌లో పచ్చదనం ఇంకా విస్తరించేలా చర్యలు తీసుకోవాలి. ప్రాజెక్టులు, పరిశ్రమలు రావాలి. అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధికి కావాల్సిన వనరులు ఉన్నాయి. వాటిని సక్రమంగా వినియోగించుకొని ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ప్రజలు కోరుకున్న - మిగతా 2లో▶



హ్యాపీ న్యూ ఇయర్: విద్యానగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో చిన్నారుల కేరింతలు

ఆదిలాబాద్‌కల్చరల్: జిల్లాలో 'నూతన' సంబురం అంబరాన్నంటింది. ఆదివారం సాయంత్రం నుంచే వేడుకలు మొదలయ్యాయి. యువతలో జోష్ కనిపించింది. రాత్రి 12గంటలు దాటగానే 'హ్యాపీ న్యూ ఇయర్' కేరింతలు మిన్నంటాయి. సౌండ్ సిస్టం ఏర్పాటు చేసుకొని నృత్యాలతో హోరెత్తించారు. 2017కు ఘనంగా వీడ్కోలు పలికి.. 2018 నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు జిల్లావాసులు. అపార్ట్‌మెంట్లు, ఇళ్ల వద్ద సామూహికంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. వాట్సప్, ఫేస్ బుక్‌లలో మిత్రులు, శ్రేయోభిలాషులు, కుటుంబసభ్యులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బెకరీలు, చికెన్, మటన్ సెంటర్లు జనంతో సందడిగా మారాయి. మందుప్రియులతో వైన్స్, రెస్టారెంట్లు కిక్కిరిసిపోయాయి. చర్చిలలో కొత్తసంవత్సరం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

'ఆధార్' ఉంటేనే ఎరువులు

▶ 10లో

ఒక్కొక్కటిగా సమస్యల పరిష్కారం

- కలెక్టర్ దివ్యదేవరాజన్

పోలీసు రిక్రూట్‌మెంట్‌లో.. జిల్లా యువతకు ప్రోత్సాహం

- ఎస్పీ విష్ణు ఎస్.వారియర్

▶ 16లో

మినీ FOCUS లైన్ క్లియర్

- 7లో▶

ప్రగతి దిశగా..

▸మొదటిపేజీ తరువాయి

అభివృద్ధి జరుగుతుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఉంది. యువతకు ఉపాధి, వ్యవసాయానికి చేయూతనివ్వాలి..కొత్త సంవత్సరంలో జిల్లా ఆర్థికాభివృద్ధిగా ఎదగాలని కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఆశిద్దాం.

ఈ ఏడాదిలో పూర్తి కానున్న అభివృద్ధి పనులు..

ఈ ఏడాది జిల్లాలో ముఖ్యమైన పథకాలు పూర్తి కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న చనాఖా–కొరటా బ్యారేజీ ఈ ఏడాది డిసెంబర్‌లో పూర్తి కానుంది. ఈ బ్యారేజీ ద్వారా తాంసి, జైనథ్, బేల మండలాల్లో సుమారు 50 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. దీంతో పాటు జిల్లా కేంద్రంలో రూ.150 కోట్లతో చేపట్టిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సేవలు సైతం ఈ ఏడాది ప్రజలకు అందుబాటులోకి రానుంది. దీని ద్వారా జిల్లా ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందనుంది. ప్రజలు శుద్ధజలం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పనులు ఇప్పటికే జిల్లాలో 85 శాతం పూర్తయ్యాయి. 2018లో ఇంటింటికి తాగునీరు అందనుంది. మిషన్ కాకతీయ కింద జిల్లాలో మూడు విడతల్లో 1259 చెరువులకు గాను ఇప్పటి వరకు 888 చెరువుల పనులు పూర్తయ్యాయి. మిగతా 371 చెరువులు ఈ ఏడాదిలో పూర్తి కానున్నాయి. ఈ మూడు విడతల్లో అన్ని చెరువులు పూర్తి అయితే 1.22 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. ఈ ఏడాదిలో నాలుగో విడత కింద 75 చెరువులకు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇక జనవరి 1నుంచి రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా అమలులోకి వచ్చింది.

ఇవి అందుబాటులోకి వస్తే మరింత అభివృద్ధి..

ప్రభుత్వం రాష్ట్రంలో పరిశ్రమల నెలకొల్పేందుకు కొత్త సంస్కరణలు తీసుకోస్తుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో కొత్త పరిశ్రమలతో పాటు మూతపడ్డ పరిశ్రమలు, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తే మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. జిల్లా కేంద్రం శివారులో ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పునరుద్ధరించడం జిల్లా అభివృద్ధికి కీలకం. జిల్లాలో 30 జన్నింగ్ మిల్లులు, 90 ఆయిల్ మిల్లులు మూతపడ్డాయి. వీటిని తెరిపిస్తే యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈమేరకు ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరరంంది. దీంతో పాటు జిల్లా కేంద్రంలో ఏయిర్‌పోర్టు నిర్మాణం జరిగితే ఇక రాష్ట్రంలోనే జిల్లాకు మంచి గుర్తింపు లభిస్తుంది. అదేవిధంగా జిల్లా కేంద్రంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి, ఆదిలాబాద్ టూ ఆర్మూర్ రైల్వే లైన్ ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించాలి.

రైతన్నకు చేయూతనివ్వాలి..

గతేడాదిలో రైతులు విపత్కర పరిస్థితులను ఎదుర్కొని ఎన్నో అవస్థలు పడ్డారు. పంట దిగుబడి తగ్గిపోవడం, మద్దతు ధర లేకపోవడం, నకిలీ విత్తనాలు.. సకాలంలో వర్షాలు కురువకపోవడంతో రైతన్న కష్టాలు పడ్డాడు. కొత్త ఏడాదిలోనైనా రైతుల కష్టాలు తీరాలి. అందుకు ప్రభుత్వం వారిని పంటలు సాగుకు ప్రోత్సహించడంతో పాటు మద్దతు ధర కల్పించేందుకు కృషి చేయాలి. పత్తి, సోయాబిన్ పంటలు జిల్లాలో ప్రధానమైనవి. జిల్లాలోని సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందుతుండగా, ఈ ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టు పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తే పంటలకు సాగునీరు పుష్కలంగా అందుతుంది. జిల్లాలోని పత్తి మార్కెట్‌లను అభివృద్ధి చేసి..దళారీ వ్యవస్థ లేకుండా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం ద్వారా రైతులు అభివృద్ధి చెందుతారు. గతేడాది రైతులు ధర కోసం రోడ్డెక్కారు. అసలే దిగుబడి లేక.. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం మద్దతు కల్పించక ఇబ్బందులు పడ్డారు.

విద్య, వైద్యం మెరుగవ్వాలి..

జిల్లాలో విద్య, వైద్యం మెరుగుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వైద్య పరంగా జిల్లాకు రిమ్స్ వైద్య కళాశాల పెద్ద దిక్కు. ప్రస్తుతం జిల్లాలోని ఏ ప్రాంతం నుంచైనా వైద్యానికి ఇక్కడికి తక్కువ సమయంలో రావచ్చు. రిమ్స్‌కు మరిన్ని నిధులు సమకూర్చి వైద్యసదుపాయాలను అందించడం, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పూర్తి చేయడం ద్వారా మెరుగైన వైద్యం కోసం ప్రజలు హైదరాబాద్, నాగ్‌పూర్‌కు వెళ్లే తిప్పలు తప్పుతాయి. జిల్లాలో గిరిజన ప్రాంత ప్రజల కోసం ఉట్నూర్ కేంద్రంగా జిల్లా ఆసుపత్రి నిర్మిస్తే ఆదివాసీలకు వైద్య సేవలు అందుతాయి. జిల్లా విద్యారంగానికి వస్తే ఒక్క విశ్వవిద్యాలయం కూడా లేదు. అప్పట్లో ముఖ్యమంత్రి జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ చివరకు అది ఇతర జిల్లాలకు తరలించారు. దీంతో పాటు ప్రభుత్వం కేజీ టు పీజీ విద్య ఇప్పటికి అమలు కాలేదు. ప్రస్తుతం ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక, కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వసతి గృహాల్లో సైతం కనీస వసతులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.

చలో ఢిల్లీని విజయవంతం చేయాలి

ఎదులాపురం: నేషనల్ జై ఆదివాసీ యువ శక్తి (జేఏవైఎస్) తలపెట్టిన చలో ఢిల్లీని విజయవంతం చేయాలని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మేస్రం ఆనంద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ హన్మంత్‌రావు కోరారు. పట్టణంలోని అంబేద్కర్ భవన్‌లో సంఘ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టబద్ధతలేని లంబాడాల ఎస్టీ హోదా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 3వరకు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం జేఏవైఎస్ జిల్లా కమిటీని ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా కోట్నాక బారి క్రావు, ప్రధాన కార్యదర్శిగా జుగ్నక హ న్మంత్ రావు, కార్యదర్శులుగా పెందోర్ రాజేశ్వర్, మేస్రం ప్రకాశ్, రాజేందర్, మేస్రం అశోక్, ప్రచార కార్యదర్శులుగా దుర్వ ప్రశాంత్, అడ ఇస్రు, తిరుపతి, టేకం దిలీప్, కార్యవర్గ సభ్యులుగా పెందూర్ బండు, హెచ్‌కే దేవురావును ఎన్నుకున్నట్లు తెలిపారు.

అనుమానం పెనుభూతమై..

- భార్య, కుమారుడిని హత్య చేసిన భర్త
- అనుమానం, కుటుంబ కలహాలే కారణం
- పరారీలో నిందితుడు


హత్యకు గురైన బాలమ్మ, వివేక్ మృతదేహాలు


బాలమ్మ (ఫైల్)


నిందితుడు శ్రీనివాస్ (ఫైల్)

నస్పూర్(మంచిర్యాల): మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలంలోని సీసీసీలో ఆదివారం ఉదయం కట్టుకున్న భార్య, కన్న కుమారుడిని కత్తితో గొంతుకోసి హత్య చేసిన సంఘటన పలువురిని దిగ్భ్రాంతికి గురి చేసింది. భార్యపై అనుమానం, కుటుంబ కలహాలతో సంపంగి శ్రీనివాస్ తన భార్య బాలమ్మ (19), వివేక్ (5నెలలు)లను కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. సీసీసీలోని విద్యానగర్‌లో బండలు కొడుతూ జీవిస్తున్న (ఒడ్డెరులు) ఆలకుంట పీరక్క మొదటి కుమార్తె బాలమ్మకు ఏడాదిక్రితం హుజురాబాద్ సమీపంలోని రంగాపురం కొత్తపల్లి గ్రామానికి చెందిన సంపంగి శ్రీనివాస్‌తో వివాహం చేశారు. భార్యపై అనుమానం పెంచుకున్న శ్రీనివాస్ నిత్యం మద్యంసేవించి ఇంట్లో తరచూ గొడవ పడుతుండేవాడు. గర్భిణిగా ఉన్న బాలమ్మను ఆమె తల్లి ఆరు నెలల క్రితం ప్రసవం కోసం పుట్టింటికి తీసుకువచ్చింది. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించినా శ్రీనివాస్‌లో మార్పురాలేదు. గుండె సంబంధిత వ్యాధితో జన్మించిన కుమారుడు వివేక్‌కు బాలమ్మ కూలి పనులకు వెళ్లి ఆపరేషన్ చేయించింది. జులాయిగా తిరుగుతున్న శ్రీనివాస్ హుజురాబాద్‌లో ఒక దొంగతనం కేసులో జైలుకు వెళ్ళడంతో బాలమ్మ తల్లి విడిపించుకు వచ్చింది. క్రిస్మస్ పండుగకు సీసీసీకి వచ్చిన శ్రీనివాస్ భార్యతో కలిసి ఇక్కడే ఏదైనా పని చూసుకుని ఉంటానని చెప్పాడు. రెండు రోజులుగా భార్యపై అనుమానంతో గొడవ పెట్టుకున్నాడు. ఆదివారం ఉదయం జరిగిన గొడవలో భార్య, కుమారుడిని కత్తితో గొంతు కోయడంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. సంఘటన స్థలాన్ని మంచిర్యాల డీసీపీ వేణుగోపాల్‌రావు, సీసీసీ, నస్పూర్ సీఐ ప్రమోద్‌రావు, ఎస్సై ఉమాసాగర్ సందర్శించి వివరాలు సేకరించారు. నిందితుడు శ్రీనివాస్ పరారీలో ఉన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

కౌలురైతు దంపతుల ఆత్మహత్యాయత్నం

భార్య మృతి, చికిత్స పొందుతున్న భర్త

లక్సెట్టిపేట(మంచిర్యాల): మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలోని చందారం గ్రామానికి చెందిన కౌలు రైతు దంపతులు తేజవత్ బాబులాల్(35), విజయ(30) శనివారం పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విజయ మృతి చెందగా బాబులాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాబులాల్ ఖరీఫ్‌లో ఐదెకరాల పంటపొలాన్ని కౌలుకు తీసుకున్నాడు. పంటల సాగుకు, ఇంటి నిర్మాణానికి ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.5లక్షల వరకు అప్పులు చేశాడు. ఎకరంలో పత్తి, మూడెకరాల్లో వరి, ఎకరంలో కంది పంటను సాగు చేశారు. వరిపంటకు దోమపోటు వచ్చి దిగుబడి తగ్గింది. పత్తిపంట కాతకు రాకపోగా కంది అంతంత మాత్రంగానే ఉండడంతో అప్పులుతీర్చే మార్గంలేక దంపతులు మనస్తాపానికి గురయ్యారు. దీంతో శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన స్థానికులు 108 వాహనంలో ప్రభుత్వ సివిల్ ఆసుపత్రికి తరలిస్తుండగా అప్పటికే విజయ మృతి చెందింది. బాబులాల్‌ను మంచిర్యాలలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతురాలి తండ్రి ఇస్లావత్ సోమ్లా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నయోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.


విజయ మృతదేహం

కాగజ్‌నగర్‌లో భారీ చోరీ

- మీనాక్షి షాపులో రూ.19లక్షల విలువైన నగలు అపహరణ
- సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ

కాగజ్‌నగర్(సిర్పూర్): పట్టణంలోని మహాత్మా గాంధీ రోడ్డుపై ఉన్న మీనాక్షి జువెల్లర్స్‌లో భారీ చోరీ జరిగింది. శనివారం రాత్రి 9.30 గంటలకు షాపు యజమాని కొలిపాక చంద్రశేఖర్ దుకాణాన్ని మూసివేసి వెళ్లిపోగా అర్ధరాత్రి గుర్తు తెలియని దొంగలు షటర్ తాళాలను పగులగొట్టి చోరీకి యత్నించినట్లు పట్టణ సీఐ ఆరె వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని దొంగలు దుకాణంలో చొరబడి సుమారు రూ.19 లక్షల విలువైన 68 తులాల బంగారు ఆభరణాలు అపహరించారు. ఆదివారం ఉదయం స్తానికులు గమనించి చంద్రశేఖర్‌కు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ కల్మేశ్వర్ శింగనేవార్, డిఎస్పీ పి.సాంబయ్య పరిశీలించారు. డీఎస్పీ మాట్లాడుతూ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.మీనాక్షి జువెల్లర్స్ యజమాని చంద్రశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటేశ్వర్ తెలిపారు.


సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ కల్మేశ్వర్

కిడ్నాప్ కేసు నమోదు చేయాలి

- పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన

కాసిపేట(బెల్లంపల్లి): మండలంలోని లంబాడితండాకు చెందిన యువతి మిస్సింగ్ కేసు ఆందోళనకు దారితీసింది. తండాకు చెందిన శ్రావణ్య శనివారం రాత్రి నుంచి కనిపించకపోవడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అదేగ్రామానికి చెందిన భుక్య కృష్ణ అనే యువకుడిని వివాహం చేసుకున్న యువతి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుంది. విషయం తెలుసుకున్న ఇరువురి కుటుంబసభ్యులు పోలీస్‌స్టేషన్ చేరుకున్నారు. అమ్మాయి మైనర్ అయినందువల్ల కిడ్నాప్ కేసునమోదు చేయాలని యువతి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ప్రేమజంటను మందమర్రి సీఐ కార్యాలయానికి తరలించారు. అయినా ఆందోళన విరమించకపోవడంతో పూర్తిస్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎస్సై సర్దిచెప్పడంతో విరమించారు. సంఘటనపై పూర్తిగా విచారణ జరిపి కేసునమోదు చేస్తామని ఎస్సై తెలిపారు.


పోలీస్‌స్టేషన్ ముందు ఆందోళనకు దిగిన బంధువులు

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

రెబ్బెన(ఆసిఫాబాద్): మండలంలోని వంకుల గ్రామ సమీపంలో శనివారం రాత్రి అదుపు తప్పి కారు బోల్తా పడిన ఘటనలో కాగజ్‌నగర్‌కు చెందిన కోళ్ల శివప్రసాద్(23)మృతి చెందినట్లు ఎస్సై నరేష్‌కుమార్ తెలిపారు. కాగజ్‌నగర్‌కు చెందిన శివప్రసాద్ అతని స్నేహితుడు జితేందర్‌రెడ్డితో కలిసి శనివారం రాత్రి కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్ నుంచి కాగజ్‌నగర్‌కు కారులో బయలుదేరారు. మార్గమధ్యంలోని వంకులం బస్టాండ్ సమీపంలో కారు అదుపు తప్పి బోల్తాపడటంతో శివప్రసాద్ అక్కడిక్కడే మృతి చెందగా జితేందర్‌కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో జితేందర్‌ను హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. మృతుడి తండ్రి సాయికుమార్ అందించిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

అంగన్‌వాడీ బియ్యం పట్టివేత

గుడిహత్నూర్(బోథ్): మండలంలోని శంభూగూడ అంగన్‌వాడీ కేంద్రానికి చెందిన సుమారు 40 కిలోల బియ్యాన్ని మన్నూర్‌కు తరలిస్తుండగా గ్రామ యువకులు పట్టుకున్నారు. అంగన్‌వాడీ కార్యకర్త దుర్వ శోభ శనివారం రాత్రి కేంద్రం నుంచి మన్నూర్ చెందిన ఓ వ్యక్తికి బియ్యం సంచి ఇచ్చి మోటారు సైకిల్‌పై తరలిస్తుండగా కుమ్రం నాగోరావ్, తొడసం సోనేరావ్, సిడాం గణేష్, కాత్లే భరత్‌లు మోటారు సైకిల్‌ను వెంబడించి పట్టుకున్నారు. విషయాన్ని సీడీపీవో హసీనాకు ఫోను ద్వారా సమాచారం అందించినట్లు యువకులు తెలిపారు. లబ్ధిదారులకు అందాల్సిన భోజనం సరుకులు కార్యకర్తల కారణంగా దుర్వినియోగం అవుతున్నాయని అక్రమాలు జరగకుండా పర్యావేక్షించాల్సిన ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు.

మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య


మల్లేశ్ మృతదేహం

మందమర్రిరూరల్(చెన్నూర్): రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధి గుడిపెల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో దామెర కుంట మల్లేశ్ (29)అనే యువకుడు ఆదివారం పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ప్రేమ్‌కుమార్ తెలిపారు. నెన్నెల మండలంలోని ఆవడం గ్రామానికి చెందిన మల్లేశ్ కల్లు గీత కార్మికునిగా జీవనం కొనసాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన సంతోష్‌గౌడ్ తన కల్లు కుండలో పురుగుల మందు కలిపాడని మల్లేశ్‌పై ఫిర్యాదు చేశాడు. ఈ విషయంలో కలత చెందిన మల్లేశ్ శనివారం తన మిత్రుని ద్విచక్ర వాహనం తీసుకుని ఇంటి నుంచి వెళ్లి పోయాడు. చీకటయినా రాకపోయేసరికి ఆదివారం పరిసర ప్రాంతాలు వెతకగా గుడిపెల్లి పరిసర ప్రాంతంలో శవమై కనిపించాడు. మృతుని సోదరుడు రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. మృతునికి 15రోజుల క్రితమే నిశ్చితార్ధం అయినట్లు తెలిసింది.

వివాహిత బలవన్మరణం

పెంబి(ఖానాపూర్): మండలంలోని గుమ్మెనలో మనస్థాపంతో పురుగుల మందుతాగి యువతి బలవనర్మరణానికి పాల్పడ్డట్టు ఎస్సై సంజీవ్ తెలిపారు. పెంబి మండలం ఇటిక్యాల పంచాయతీ పరిధిలోని గుమ్మెన గ్రామానికి చెందిన రొడ్డ లక్ష్మి(30) భర్త నర్సయ్య, ముగ్గురు కుమారులతో నివాసముంటోంది. కొంతకాలంగా భర్త అతిగా మద్యం సేవించడంతో పాటు ఖాళీగా ఉంటుండంతో కుటుంబం గడువడం కష్టంగా మారింది. ఎన్నిసార్లు చెప్పినా భర్త తీరులో మార్పు రాకపోవడంతో తీవ్ర మనస్థాపం చెంది శనివారం రాత్రి పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు

కాసిపేట: రైతులు ఆవులు, గేదెలకు వేసే గాలికుంటు వ్యాధి టీకాలు సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీటీసీ రౌతు సత్తయ్య సూచించారు. ఆదివారం మండలంలోని ముత్యంపల్లిలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు శిబిరం ప్రారంభించి టీకాలు వేశారు. గ్రామాల్లో శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏడాదికి రెండుమార్లు ప్రభుత్వం నిర్వహించే ఈకార్యక్రమంతో రైతులకు మేలు చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి తిరుపతి, కోఆప్షన్ సభ్యుడు సిరాజ్‌ఖాన్, నాయకులు, సిబ్బంది, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

వాతావరణం

రానున్న 24 గంటల్లో ఢిల్లీ, వాయవ్య భారతదేశం, ఉత్తరప్రదేశ్, బిహార్, ఉత్తర మధ్యప్రదేశ్, ఉత్తర జార్ఖండ్, అస్సాంలలో దట్టమైన పొగమంచు ఆవరించి ఉంటుంది. అండమాన్, నికోబార్ దీవుల్లో మోస్తరు వర్షాలు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. పశ్చిమ హరియాణా, ఉత్తర రాజస్తాన్‌లో చలిగాలులు వీచే అవకాశం ఉంది.

గుంటూరు ఆదిలాబాద్ వాతావరణం వాతావరణం

గరిష్ఠం కనిష్ఠం

[illegible]

జాతీయం

నగరం	గరిష్ట	కనిష్ట
ఢిల్లీ	23.9	06.4
కోల్‌కతా	27.2	15.3
బెంగళూరు	26.8	16.1
ముంబై	31.7	16.3
చెన్నై	30.5	22.4

పట్టణ వాతావరణం

పట్టణం/జిల్లా	గరిష్ట/కనిష్ట	పట్టణం/జిల్లా	గరిష్ట/కనిష్ట
ఒంగోలు	33.7/20.9	తాడేపల్లిగూడెం	30.8/19.7
గుంటూరు	32.2/14.2	కర్నూలు	30.8/16.8
ఖమ్మం	31.8/11.0	హైదరాబాద్	30.8/12.0
చిత్తూరు	31.5/18.5	రంగారెడ్డి	30.8/12.0
తిరుపతి	31.5/18.5	కడప	30.7/17.5
విజయవాడ	31.5/18.5	విశాఖపట్నం	30.6/21.8
నెల్లూరు	31.4/22.0	నిజామాబాద్	30.5/13.9
మెదక్	31.2/09.7	ఆదిలాబాద్	30.4/05.7
అనంతపురం	31.1/16.2	కాకినాడ	30.0/19.4
మహబూబ్‌నగర్	31.1/15.0	వరంగల్	29.7/13.5
కరీంనగర్	31.0/12.0	నల్లగొండ	29.1/13.6
ఏలూరు	30.8/19.7	శ్రీకాకుళం	27.9/15.5
రాజమండ్రి	30.8/19.7	విజయనగరం	27.9/15.5

బుల్లితెర

www.sakshi.com

సాక్షి SAKSHI TV

ఉ. 07.00 గంటల నుండి ప్రతి గంటకు సాక్షి న్యూస్ బులెటిన్

ఉ.06.30 గుడ్ మార్నింగ్
ఉ.07.30 కేఎస్‌ఆర్ లైవ్ షో
ఉ.08.30 న్యూస్ ఫీచర్
ఉ.09.00 రీజనల్ న్యూస్
ఉ.09.30 బతుకు చిత్రం
ఉ.10.30 జనపథం
ఉ.11.30 న్యూస్ ఫీచర్
మ.02.30 డాక్టర్స్ టైమ్
సా.04.30 మార్గం
సా.05.00 స్పీడ్ న్యూస్
సా.05.30 ఉర్దూ న్యూస్
సా.06.00 రీజనల్ న్యూస్
రా.07.30 పొలిటికల్ కారిడార్
రా.08.00 ఫోర్త్ ఎస్టేట్
రా.09.00 న్యూస్ 360
రా.09.30 మ్యాగజైన్ స్టోరీ
రా.10.30 స్క్రీన్‌ప్లే

టీవీలో ఈరోజు సినిమాలు




జెమిని మూవీస్
ఉ.07.00 అమ్మోరు తల్లి
ఉ.09.30 ఉలవచారు బిర్యాని
మ.12.00 గ్యాంగ్ లీడర్
మ.03.00 చెప్పవే చిరుగాలి
రా.09.00 తుఫాన్



మూవీస్ నౌ
ఉ.09.45 మినియన్స్
ఉ.11.30 జురాసిక్ పార్క్
మ.01.30 ద జంగిల్ బుక్
మ.03.20 స్పెక్ట్రే
రా.09.00 ద రివెనెంట్




హెచ్‌బీవో
ఉ.06.00 ట్రెసర్స్
ఉ.07.27 స్టోర్క్స్
ఉ.10.53 సూసైడ్ స్క్వాడ్
సా.06.59 మీట్ ద ఫొకర్స్
రా.09.00 మ్యాన్ ఆఫ్ స్టీల్



స్టార్ మూవీస్
ఉ.06.32 జూమ్
ఉ.08.13 ద క్రూడ్స్
ఉ.11.36 డాక్టర్ స్ట్రేంజ్
మ.01.46 ఫైండింగ్ డోరీ
రా.09.00 ఫ్రోజెన్



మా మూవీస్
ఉ.07.00 ఆనంద్
ఉ.09.00 డాన్
మ.12.00 ఖుషి
సా.06.00 భలే భలే మగాడివోయ్
రా.09.00 మాస్



జీ సినిమా
ఉ.07.30 కొరియర్ బాయ్ కళ్యాణ్
మ.12.02 ఫిర్ హెరా ఫేరీ
మ.03.20 వివాహ్
రా.09.00 బాఘీ
రా.11.49 ఆర్య: ఏక్ దీవానా

తిరుమల సమాచారం

తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ చాలా తగ్గింది. దర్శనం కోసం భక్తులు వేచి ఉండే వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 6 కంపార్ట్‌మెంట్లు మాత్రమే నిండాయి.

సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం :

గదుల వివరాలు:

ఉచిత గదులు – ఖాళీ లేవు
రూ.50 గదులు – ఖాళీ లేవు
రూ.100 గదులు – ఖాళీ లేవు
రూ.500 గదులు – ఖాళీ లేవు

రద్దీ కారణంగా జనవరి రెండో తేదీ వరకు ప్రత్యేక సేవలు రద్దు చేశారు.



బాసర ఆలయ సమాచారం

బాసర : అన్నదానం రోజు 12.30 గంటలకు ప్రారంభం

శ్రీసరస్వతీ అమ్మవారి ఆలయంలో నిత్యపూజలు ..దర్శన వేళలు

ఉదయం : 04.00 దేవాలయం తెరుచుట, 07.30 గం॥ వరకు శ్రీ అమ్మవారి అభిషేకం, అలంకరణ, హారతి, ప్రసాదాల వితరణ 07.30–12.30గం వరకు సర్వదర్శనం

మధ్యాహ్నం: 12గం॥–12,30 గ॥ వరకు నివేదన హారతి, 12.30 నుండి 2 వరకు ద్వారబంధనం, 2 గంటల నుంచి 6 గంటల వరకు సర్వదర్శన, ఇతర పూజలు

సాయంత్రం : 6.30నుంచి ప్రదోషపూజ, 10.30 గంటలకు మహా– హారతి తీర్థప్రసాదం, ద్వారబంధనం, ఇతర పూజలు

అమ్మవారి ఆలయంలో ముఖ్య పండుగలు

శ్రీవ్యాసపౌర్ణమి–దసరా నవరాత్రోత్సవాలు
శ్రీ వసంత పంచమి – మహాశివరాత్రి

ఫోన్ నంబర్లు ....

గదుల కొరకు 08752–255503
ఈవో కార్యాలయం 255550
కార్యనిర్వహణాధికారి 255903
రైల్వేస్టేషన్ 255504
పోలీస్ స్టేషన్ 255120
వైశ్యసత్రం 255521
బ్రాహ్మణ సత్రం 255522





శెనగలో ఎండుతెగులు నివారణకు చర్యలు

ఈవారం వ్యవసాయ సూచనలు

Padi-Panta

శెనగపచ్చ పురుగు :

- ఈపురుగు మొగ్గ, పూత, పిందె దశలలో ఎక్కువగా ఆశిస్తుంది.
- తల్లిపురుగు లేత చిగుళ్లపై, పూమొగ్గలపై, లేత పిందెలపై విడివిడిగా లేత పసుపురంగు గుడ్లు పెడుతుంది. నార పురుగులు మొగ్గల్ని గోకి తింటూ తర్వాత దశలో కాయలోకి తలను చొప్పించి మిగిలిన శరీరాన్ని బయటుంచి లోపల గింజలను డొల్లచేస్తాయి.
- ఈ పురుగు నివారణకు లీటరు నీటికి 1.5గ్రాముల ఎస్సీట్ లేదా క్వినాల్‌ఫాస్ మి.లీ కలిపి పిచికారీ చేయాలి. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఇండాక్సికార్బ్ 1మి.లీ లేదా స్పైనోశాడ్ 0.3 మి.లీ లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

ఎండు తెగులు:

- తెగులు సోకిన మొక్కల ఆకులు వడలిపోయి పసుపురంగులోకి మారి రాలిపోతాయి. అక్కడక్కడా గుంపులుగుంపులుగా చనిపోతాయి.
- ఈ తెగులు నివారణకు లీటరు నీటికి మూడుగ్రాములు కాపర్ ఆక్సిక్లోరైడ్ కలిపి మొక్కల మొదళ్లు తడిచేవిధంగా తెగులు ఆశించిన మొక్కలకు, దగ్గరలో ఉన్న మంచి మొక్కలకు కూడా పోయాలి.

మిరపలో పూత పురుగు:

ప్రస్తుతం పూత, పిందెదశలో ఉన్న మిరపపంటకు పూతపురుగు ఆశించిన నష్టపరుస్తున్నట్లు సమాచారం. ముందస్తుగా నివారణ చర్యలు చేపట్టాలి.

- పిందెదశలో కాయలు గిడసబారి, గింజలు లేకుండా త్వరగా పండుబారి కాయలు కొంకర్లు తిరిగి పూత, కాత విపరీతంగా రాలుతుంది.
- దీని నివారణకు పూతదశలో లీటరు నీటికి 5శాతం వేపగింజల కషాయం లేదా 5మి.లీ వేపనూనె కలిపి పిచికారి చేయాలి.
- ఉధృతి ఎక్కువగా ఉంటే 1.25 మి.లీ ట్రైజోఫాస్ పిచికారిచేసి వారంరోజుల తర్వాత లీటరు నీటికి 2మి.లీ క్లోరిపైరిపాస్ కలిపి పిచికారి చేయాలి.

కొమ్మ ఎండు, కాయకుళ్లు తెగులు:

- ఈ తెగులు ఆశించడంవల్ల ముదురు కొమ్మల బెరడుపై గోధుమరంగు మచ్చలు ఏర్పడి కొమ్మలు పైనుంచి కిందకు ఎండుతాయి.
- ఈ తెగులు నివారణకు ఎకరానికి ప్రొపికొనజోల్ 200మి.లీ లేదా డైఫెన్‌కొనజోల్ 100మి.లీ లేదా 200మి.లీ అజాక్సీస్ట్రోబిన్ లేదా 500గ్రాముల కాపర్ హైడ్రాక్సైడ్ లేదా 5శాతం పైరక్లోస్ట్రాబిన్, మిటిరమ్ 55శాతం(క్యాబ్రియోటాస్ 600గ్రా) పూత సమయంలో, కాయలు పండుబారే సమయంలో పిచికారి చేయాలి.

చలికాలంలో వరి నారుమళ్ల యాజమాన్యం:

- చలినుంచి కాపాడేందుకు నారుమడులను పలుచని పాలిథీన్‌పట్టాతో లేదా యూరియా బస్తాలతో కుట్టిన పట్టాను కర్రలతో లేదా ఇనుప ఊచలతో నారుమడిపై రాత్రివేళ కప్పిఉంచి మరుసటిరోజు ఉదయాన్నే తీసివేయాలి.
- నారుమడిలో సాయంత్రం వేళ సమృద్ధిగా నీరు పెట్టి మరుసటిరోజు ఉదయాన్నే నీటిని తీసివేసి కొత్తనీరు పెట్టాలి.
- నారుమడిలో జింక్‌లోప లక్షణాలు కనిపించిన వెంటనే జింక్‌సల్ఫేట్ 1.0, 2.0గ్రాములు లీటరు నీటికి కలిపి అవసరం మేరకు 5రోజుల వ్యవధిలో ఒకటి రెండుసార్లు పిచికారి చేయాలి.
- విత్తిన 15రోజుల తర్వాత 2.5 కిలోల యూరియాను పైపాటుగా వేయాలి. ఈ యూరియాతోపాటు కార్బండజిమ్ 25శాతం, మ్యాంకోజెబ్ 50శాతం కలిపిన మిశ్రమ శిలీంద్రనాశనాన్ని 6.25గ్రాములు పట్టించి విత్తుకొన్నట్లయితే నారు ధృడంగా పెరుగుతుంది.
- నారుమడిలో అగ్గితెగులు ఆశించకుండా ముందస్తుచర్యగా ట్రైసైక్లోజోల్ 0.6గ్రాములు లీటరు నీటికి కలిపి ఒకసారి పిచికారి చేయాలి.
- రబీ పంటకాలంలో కాండంతొలుచు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. విత్తిన 15రోజులకు నారుమడికి కార్బోఫ్యూరాన్ 3జి గుళికలు 800లగ్రాములు వేసుకోవాలి.

తీగజాతి కూరగాయలు:

- బీర, సోర, కాకర, పొట్ల పంటల్లో పక్షికన్ను తెగులు ఆశించి నష్టపరిచే అవకాశం ఎక్కువగా ఉంది. కావున రైతులు ముందస్తుగానే దీనిని గమనించి తగిన నివారణ చర్యలు చేపట్టాలి.
- ఈ తెగులు ఆశించడంతో ఆకులు, కాయలపై గుండ్రని చిన్నచిన్న మచ్చలు ఏర్పడి ఆకులు రాలిపోతాయి. ఈ తెగులు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రాములు లేదా కార్బండజిమ్ 1 గ్రాము లీటరు నీటికి కలిపి పదిరోజులకు ఒకసారి చొప్పున రెండుసార్లు పిచికారి చేయాలి.



చికెన్ (సుగుణ)	స్కిన్	స్కిన్‌లెస్
	120	140

భవిష్యం

మేషం: ఉత్సాహం, పట్టుదలతో ముందుకు సాగుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. పనులు విజయవంతంగా పూర్తి. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు అనుకూలం.

వృషభం: సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో స్వల్ప ఆటంకాలు. వ్యాపారాలు కొద్దిపాటి లాభాలు. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు.

మిథునం: బంధువుల కలయిక. విందువినోదాలు. పనుల్లో పురోగతి. ఆధ్యాత్మిక చింతన. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ప్రోత్సాహం.



కర్కాటకం: శ్రమకు ఫలితం కాస్త కనిపిస్తుంది. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

సింహం: దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. మీ అంచనాలు నిజమవుతాయి. వ్యవహారాలలో విజయం. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

కన్య: అనుకున్న పనుల్లో విజయం. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఒక సమాచారం ఊరటనిస్తుంది. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటుంది.

తుల: రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో తగాదాలు. పనులు నెమ్మదిగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

వృశ్చికం: కుటుంబసమస్యలు. ఆర్థిక ఇబ్బందులు. పనులు నిదానంగా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి.

ధనుస్సు: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. బంధువులతో సఖ్యత. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

మకరం: శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి.

కుంభం: రాబడి కన్నా ఖర్చులు అధికం. పనులు నిదానంగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులతో వివాదాలు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.

మీనం: మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప మార్పులు.

– సింహంభట్ల సుబ్బారావు

హలో సాక్షి..
ఆదిలాబాద్: 95025 52922,
ఆదిలాబాద్ టౌన్: 90102 01689,
ఆదిలాబాద్ అర్బన్: 81063 02862,
నార్నూర్: 94409 77561
ఆదిలాబాద్ కల్చరల్: 98666 52341,
ఆదిలాబాద్ రూరల్: 97058 87054,
బేల: 90102 01695,
జైనథ్: 85010 02211
ఎదులాపురం: 8500990917

సాక్షి ఆదిలాబాద్
సోమవారం | జనవరి | 1 | 2018



పిచ్చిమొక్కలు తొలగించాలి



ఎదులాపురం: ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరమ్మకాలనీకి వెళ్లే మార్గంలో రోడ్డుకి ఇరువైపులా చెట్లు ఉండడంతో రాత్రి సమయంలో రాకపోకలకు కష్టంగా ఉందని స్థానికులు వాపోతున్నారు. ఈ మార్గంలో లైట్లు లేక, చెట్లు కొమ్మలు రోడ్డు పైకి వస్తున్నాయని, రాత్రుల్లో పూర్తిగా చీకటిగా ఉంటుంది. ఇకనైనా చెట్ల కొమ్మలు తొలగించకపోవడంతో రాత్రి వేళల్లో ప్రమాదాలకు గురవుతున్నాం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్ల కొమ్మలు తొలగించాలి.

వాట్సాప్ చేయండి...

మీ ప్రాంతంలో ఉన్న సమస్యను, దానికి సంబంధించిన ఫొటోను వాట్సాప్‌లో షేర్ చేయండి, ఆ సమస్య ఎప్పటి నుండి ఎందో రాయండి, వాటిని ప్రచురించి పరిష్కారానికి 'సాక్షి' కృషి చేస్తుంది. పంపిన వారి పేరు, ఫొటో ప్రచురిస్తాం.

మా ఫోన్ నంబర్ : 8341449707

ఆధ్యాత్మిక శోభ


నార్నూర్‌లోని ఖాందేవ్ ఆలయం
స్తంభంలా వెలసిన ఖాందేవుడు

- ఏడు రోజులు కొనసాగనున్న ఖాందేవ్ జాతర
- 1న ఖాందేవునికి తొడసం వంశస్థుల మహాపూజ
- 2న ఖాందేవుని సన్నిధిలో నూనే తాగనున్న తొడసం వంశానికి చెందిన అడపడుచు

నార్నూర్: ఏడు, ఎనిమిది దశాబ్దాల పూర్వం మండల కేంద్రంలో వెలసిన ఆధిమ గిరిజన తోడసం వంశస్తుల ఆరాధ్య దైవం ఖాందేవ్ ఆధ్యాత్మీక క్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా, ఆలయ కమిటీ సహకారంతో తొడసం వంశస్తులు పెద్దలు తొడసం నాగోరావు, తొడసం గోపాల్‌రావు, మాజీ ఎంపీపీ, పటెల్ మేస్రం రూప్‌దేవ్, స్థానిక సర్పంచ్ బానోత్ గజానంద్ నాయక్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉర్వేత రూప్‌దేవ్ ఆలయ పూజారులు తోడసం ఖమ్మపటేల్, సోనేరావు సహకారంతో ఏర్పాట్లు చేస్తున్నారు. 31న మాన్కాపూర్‌లో మసాయి దేవతకు తొడసపం వంశస్తులు ప్రత్యేక పూజలు చేశారు. నేడు రాత్రి మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి తోడసం వంశస్తులు ఖాందేవ్ క్షేత్రానికి చేరుకోని రాత్రి 9:30 గంటలకు వారి ఆచార, సంస్కృతి, సంప్రదాయం ప్రకారం ఖాందేవునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 02న ఖాందేవ్ సన్నిధిలో తొడసం వంశానికి చెందిన అడపడుచు కిలో నువ్వుల నూనే తాగుతుందని నిర్వహకులు నాగోరావ్ తెలిపారు.

ఖాందేవ్ పుణ్య క్షేత్రం వెలసింది ఇలా...

నేటి నుంచి 91ఏళ్ల క్రితం నార్నూర్ గ్రామంగా మారినప్పుడు ఈ ప్రాంతం అంత దట్టమైన అడవులు, గుట్టలు, కోండలు, భయంకరమైన అడవి మగాలతో నిండి ఉండేది. ఈ గ్రామానికి చెందిన తోడసం ఖమ్ము పటెల్ నిద్రావస్థలో ఉన్నప్పుడు ఖాందేవుడు అతని కలలోకి వచ్చి గ్రామం శాంతియుతంగా ఉండాలంటే నీవు నా వద్దుకు పూజ, అర్చనలతో భక్తి శ్రద్ధలతో వచ్చి మీ ఆరాధ్య దైవంగా స్వీకరించమని చెప్పారు. ప్రత్యక్షమైన మరుసటి రోజు ఖమ్ము పటేల్ తెల్లవారు జామున లేచి కాలకత్యాలు చేసి భక్తి శ్రద్ధలతో నలుగురు సమాజ పెద్దలను వెంట తీసుకోని వ్యవసాయ క్షేత్రానికి వేళ్లగా కలలో చేప్పిన స్థలంలో ఖాందేవుడు ఓ స్తంభంలా వెలసి దర్శనం ఇచ్చారని, ఆ రోజు నిండు పౌష్య పౌర్ణమి ఉండడం విశేషమని ఖాందేవ్ ఆలయ పూజారి తోడసం ఖమ్ము పటేల్ తెలిపారు. అప్పటి నుంచి నార్నూర్ మండల కేంద్రంలోని ఖాందేవుని ఆలయంలో చేరుకోని తోడసం వంశస్థులు వివిధ గ్రామాల ప్రజలు ప్రతి ఏడాది పుష్య పౌర్ణమి రోజున ప్రత్యేక పూజలు చేస్తారు.

భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు



జనవరి 01న ఖాందేవుని పూజ కోసం అందరి సహకారంతో అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఏడాది పూజలు చేస్తారు. తొడసం వంశానికి చెందిన అడ పడుచు నువ్వులు నూనే తాగి మొక్కు తీర్చుకోవడం అనవాయితీగా వస్తుంది.

- మేస్రం రూప్‌దేవ్, మాజీ ఎంపీపీ

ఏడు రోజులపాటు జాతర



ఖాందేవ్ జాతనను ఏడు రోజుల పాటు అంగరంగవైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. స్థానికులు సహకారంతో పాటు ఎవరకి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటాం. అన్ని వర్గాల భక్తులు పాల్గొని జాతరను విజయవంతం చేయాలి.

- తొడసం గోపాల్‌రావు. ఆలయ కమిటీ సభ్యులు

గాలికుంటు టీకాలు తప్పక వేయించాలి

జైనథ్: రైతులంతా తప్పనిసరిగా తమ పశువులకు గాలికుంటూ టీకాలు వేయించాలని మండల వెటర్నరీ జేవీవో కస్తాల అన్నారావ్ అన్నారు. ఆదివారం ఆయన మండలంలోని బాలాపూర్ గ్రామంలో ఉచిత పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ఈ నెల 29 నుంచి జనవరి నెల 13 వరకు పశువులకు గాలికుంటూ టీకాలు వేస్తున్నట్లు తెలిపారు. గాలికుంటూ సోకిన పశువుల నోరు, డెక్కల్లో పుండ్లు కావడవంతో అవి నీరసించిపోతాయన్నారు. ఆహారం తినలేక తీవ్ర జ్వరం సోకే ప్రమాదం ఉంటుందని వివరించారు. దీంతో పశువులు చనిపోయే ప్రమాదం ఉందన్నారు. రైతులు ఈ టీకాలు తప్పనిసరిగా పశువులకు వేయించాని సూచించారు. మండల వ్యాప్తంగా మొత్తం 22వేల పశువులకు పదిహేను రోజుల్లో టీకాలు వేసేందుకు ప్రత్యేక షెడ్యూల్ తయారు చేసామన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తమ్మడి భగవాండ్లు, ఏఎంసీ మాజీ చైర్మన్ తల్లెల చంద్రయ్య పాల్గొన్నారు.


పశువుకు టీకా వేస్తున్న కస్తాల అన్నారావు

లోకల్ వాయిస్

ప్రతిరోజు నీటిని సరఫరా చేయాలి



ఎదులాపురం: పట్టణంలో మున్సిపాలిటీ కుళాయిల ద్వారా రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేస్తున్నారు. రోజు విడిచి రోజు కాకుండా ప్రతి రోజు అందిస్తే బాగుంటది. సంబంధిత అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకోవాలి. నీరు సరిపోక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అధికారులు స్పందించి రోజు నీటిని సరఫరా చేయాలి.

- ఉత్తర్‌వార్ రాకేష్, ఆదిలాబాద్

డ్రంకెన్‌డ్రైవ్‌లో పోలీసుల హల్‌చల్

- 50 కేసులు నమోదు.. పోలీసుల అదుపులో 27 మంది


డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న సీఐ వేణుచందర్

మంచిర్యాలక్రైం: డిసెంబర్ 31 అర్ధరాత్రి న్యూఇయర్‌కు ఘనంగా వీడ్కోలు చెప్పడానికి రాత్రి నుంచే సిద్ధమైన మందుబాబులపై పోలీసులు నజర్ పెట్టారు. అర్ధరాత్రి ఫుల్లుగా తాగి వాహనాలతో రోడ్లపైకి వచ్చే వారే లక్ష్యంగా తనిఖీలు చేపట్టారు. మంచిర్యాల జిల్లా డీసీపీ వేణుగోపాల్ రావు పర్యవేక్షణలో ఏసీపీ, సీఐ, ఎస్సైలు పలు బృందాలుగా ఏర్పడి పలుచోట్ల తనిఖీలు నిర్వహించారు. అర్ధరాత్రి వరకు తనిఖీలు చేపట్టి 50 కేసులు నమోదు 27 మంది అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అవంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా చర్యలు చేపట్టారు. పోలీసులు పలు చోట్ల తనిఖీలు చేస్తున్నారని తెలియడంతో చాలామంది ఇళ్లకే పరిమితమై సంబరాలను జరుపుకున్నారు. ఈ తనిఖీల్లో పట్టణ సీఐ వేణు చందర్, స్వామి, సతీశ్, ఏఎస్‌ఐ భవాని, సిబ్బంది పాల్గొన్నారు.

హోరాహోరీగా టీ-20 లీగ్ మ్యాచ్‌లు

- మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జట్ల విజయం
- నేటితో పోటీలు ముగింపు

మంచిర్యాలరూరల్(హాజీపూర్): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వెంకటస్వామి మెమోరియల్ టీ-20 క్రికెట్ లీగ్ మ్యాచ్‌లు రెండోరోజు ఆదివారం హోరాహోరీగా సాగాయి. హాజీపూర్ మండలం గుడిపేట 13వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్ మైదానంలో ఆయా జట్ల మధ్య పోటీ రసవత్తరంగా సాగుగింది. ఈ లీగ్ పోటీల్లో మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల జట్లు పాల్గొన్నాయి. లీగ్ మ్యాచ్‌లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కోదాటి ప్రదీప్, కోచ్ ప్రదీప్, సభ్యుడు వేణు, సెలక్షన్ కమిటీ సభ్యుడు సాంబయ్య ఆధ్వర్యంలో సాగుతున్నాయి. కాగా సోమవారంతో ఈ పోటీలు ముగుస్తాయి.

మంచిర్యాల జిల్లా జట్టు ఖాతాలో మరో విజయం

టీ-20 రెండో రోజులో మొదటి సెషన్‌లో మంచిర్యాల-నిర్మల్ జిల్లా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన నిర్మల్ జిల్లా జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. జట్టులో అభితేజ్‌రెడ్డి 29, లానాయక్ 27, యశ్వంత్‌రాజ్ 20 పరుగులు చేశారు. మంచిర్యాల జిల్లా జట్టు బౌలింగ్ చేయగా రాకేశ్ 3, అరవింద్‌రెడ్డి 2, సదన్, రాజేశ్వర్ రెడ్డి చెరో వికెట్ తీశారు. అనంతరం మంచిర్యాల జిల్లా జట్టు 112 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగగా 2 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసి గెలుపు సాధించింది. అరవింద్‌రెడ్డి 47 బాళ్లకు 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 78 పరుగులు చేసి జిల్లా జట్టు విజయంలో మరోసారి కీలకంగా వ్యవహరించాడు. 78 పరుగులు చేసి 2 వికెట్లు తీసిన అరవింద్‌రెడ్డి రెండో రోజు కూడా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కించుకున్నాడు.



మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందజేస్తున్న హైదరాబాద్, జిల్లా అసోసియేషన్ సభ్యులు



మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందజేస్తున్న జిల్లా అసోసియేషన్ సభ్యులు

ఖేల్

కుమురంభీం ఆసిఫాబాద్ జట్టు విజయం

టీ-20 మ్యాచ్ రెండో సెషన్‌లో కొమురంభీం ఆసిఫాబాద్-ఆదిలాబాద్ జిల్లా జట్లు లీగ్ పోటీలో తలపడ్డాయి. ఈ పోటీలో మొదట ఆదిలాబాద్ జిల్లా జట్టు బ్యాటింగ్‌కు దిగగా 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. జట్టులో జైగణేశ్ 92, హిమ్‌తేజ 63 అత్యధిక పరుగులు చేశారు. 188 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుని విజయం సాధించింది. జట్టులో సైఫ్ 75, శ్రీనివాస్ 68 పరుగులు చేసి జట్టు విజయానికి కీలకంగా వ్యవహరించారు. ఆదిలాబాద్ జట్టులోని అన్వేశ్ 3 వికెట్లు, ప్రేమ్‌కు ఒక వికెట్ దక్కింది. కాగా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జట్టు క్రీడాకారుడు సైఫ్ 48 బాళ్లల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టగా మొత్తం 75 పరుగులు చేసినందుకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నాడు.

అట్టహాసంగా ముగిసిన క్రీడా పోటీలు

మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం గుడిపేట 13వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్‌లో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న క్రీడా పోటీలు ఆదివారం అట్టహాసంగా ముగిశాయి. బెటాలియన్‌లో శిక్షణ పొందుతున్న వేతనంతో కూడిన శిక్షణ పోలీస్ కానిస్టేబుళ్లకు ఈ స్పోర్ట్స్, గేమ్స్ నిర్వహిస్తున్నారు. చివరి రోజు వాలీబాల్, షాట్‌పుట్, 100 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందెం పోటీలను బెటాలియన్ కమాండెంట్ జీ.వీ.ఎస్.మూర్తి చేతుల మీదుగా ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని శుభాకాంక్షలు అందజేశారు. ఇక మూడు రోజులుగా సాగుతున్న ఈ క్రీడా పోటీలో మొత్తం వంద మంది శిక్షణ పోలీస్ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. పోటాపోటీగా సాగిన ఈ క్రీడా పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో రసవత్తరంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆయా క్రీడా పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు జ్ఞాపికలు, ప్రసంసపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ శ్రీనివాస్, ఆర్ఐలు లెనిన్‌బాబు, ఆర్.పీ.సింగ్, సతీశ్ కుమార్, సిబ్బంది, క్రీడాకారులు పాల్గొన్నారు.


విజేతలతో కమాండెంట్ మూర్తి

శాంతియుతంగా నిరసనలు తెలుపుకోవాలి

- చట్టం ముందు అందరూ సమానులే
- న్యాయమూర్తి జయరాంరెడ్డి
- కవ్వాల్‌లో న్యాయ విజ్ఞాన సదస్సు


మాట్లాడుతున్న న్యాయమూర్తి

జన్నారం(ఖానాపూర్): ఏదైనా సమస్య ఉంటే శాంతి యుతంగా, అహింస మార్గంలో నిరసన తెలుపుకోవాలి కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అహింసా మార్గం వైపు వెళ్లకూడదని లక్సెట్టిపేట జూనియర్ సివిల్ న్యాయమూర్తి జయరాంరెడ్డి పేర్కొన్నారు. జన్నారం మండలం కవ్వాల్‌లో ఆదివారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పల్లెల్లో ఏవైనా వదంతులు వినిపిస్తే తొం దర పడకుండా ఏది నిజం, ఏది అబ ద్ధమో తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కొందరు సోషల్ మీడియాలో అనవసర రాద్ధాంతాలు చేస్తూ పైశాచికానందం పొందుతున్నారని పేర్కొన్నారు. అలాంటి వారికి ఎప్పటికైనా ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఏదై న నష్టం జరిగితే కోర్టులు, పోలీసులు ఉన్నారని వారి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించుకోవా లని సూచించారు. సివిల్ కేసులు పెద్దమనుషుల సహాయంతో గ్రామాల్లోనే పరిష్కారం చేసుకోవచ్చని, లేదా ఉచిత న్యాయ సలహాలు తీసుకోవడానికి కోర్టులో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అందరికీ సమాన న్యాయం జరగాలని రిజర్వేషన్లు ఏర్పాటు చేశారని, చదువుకుని , రిజర్వేషన్‌కు తగ్గట్టుగా ఫలాలు అందుకోవాలని సూచిం చా రు. ఇక్కడి నుంచి జాతి వైరం ఆగాలని, నేరం చేసిన వారికి ఆశ్రయం ఇవ్వకూడదని, ఇక జాతి గొడవలు ఇక్కడితో అంతం కావాలని కోరారు.

ఆర్టీసీకి సం'క్రాంతి'

- ఆదిలాబాద్ రీజియన్ నుంచి 110 ప్రత్యేక బస్సులు
- ఈ నెల 10 నుంచి 13 వరకు పండుగకు బస్సుల రాకపోకలు


మంచిర్యాల డిపోలోని ఆర్టీసీ బస్సులు

మంచిర్యాలఅర్బన్: సంక్రాంతి తెలుగు సంప్రదానికి ప్రతీక. పండుగకు దేశ, విదేశాల నుంచి సైతం తెలుగువాళ్లు తమ సొంత ఊళ్లకు వస్తుంటారు. మరోవైపు విద్యాసంస్థలకు సెలవుల ప్రకటించడం వల్ల ప్రయాణికుల రాకపోకలతో ఆర్టీసీకి ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈనేపథ్యంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆదిలాబాద్ రీజియన్ నుంచి ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఉట్నూర్, భైంసా, ఆసిఫాబాద్ డిపోల నుంచి హైదరాబాద్‌కు 110 బస్సు సర్వీసులు నడపనున్నారు. ఈనెల 10 నుంచి 13 వరకు ప్రత్యేక బస్సుల రాకపోకలు సాగించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మంచిర్యాల డిపో నుంచి సాధారణ రోజుల్లో 30 బస్సులు హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తుంటాయి. పండుగ వేళను పురస్కరించుకుని ప్రత్యేకంగా మరో 30 బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా ప్రయాణికుల అవసరాలను బట్టి అదనంగా బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. రీజియన్‌లోని డిపోల వారీగా సంక్రాంతి పండుగ వేళ నడపనున్న బస్సుల వివరాలు..

ఆదిలాబాద్	ఆసిఫాబాద్	భైంసా	మంచిర్యాల	నిర్మల్	ఉట్నూరు
21	11	11	30	30	7



పల్లె ప్రగతి పథకం కింద ప్రభుత్వం కొన్ని ప్రాథమిక అంశాలను పరిగణనలోకి తీసుకొని వెనుకబడిన మండలాలను ఎంపిక చేసింది. రాష్ట్రంలోనే తక్కువ వర్షపాతం నమోదు కావడం, ఎక్కువ నిరక్షరాస్యత, ప్రభుత్వ ఆస్పత్రుల్లో తక్కువ ప్రసవాల శాతం.. ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ జనాభా ఉన్న ప్రాంతాలు, పౌష్టికాహారం సరిగా అందని ప్రాంతాలను గుర్తించి ఈ పథకం కింద ఎంపిక చేశారు.

75 లక్షల మందికి ఆర్థిక ప్రయోజనం

150 తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో ఎంపికైన మండలాలు

రూ.653 కోట్లు స్వయం ఉపాధి కల్పనకు కేటాయించిన నిధులు..

రూ.450 కోట్లు ప్రపంచ బ్యాంకు సమకూరుస్తున్న నిధులు

రూ.203 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాల్సిన నిధులు

పట్టాలెక్కని పల్లె ప్రగతి


నిధులున్నా ఖర్చుచేయని వైనం.. మూడేళ్లుగా ప్రచారానికే పరిమితం

జనగామ నుంచి ఇల్లందుల వెంకటేశ్వర్లు:

ప్రపంచ బ్యాంకు సహకారంతో వెనుకబడిన ప్రాంతాల్లోని ప్రజలకు స్వయం ఉపాధి కల్పించడం కోసం ప్రారంభించిన తెలంగాణ పల్లె ప్రగతి పథకం (తెలంగాణ రూరల్ ఇన్‌క్లూసివ్ గ్రోత్ ప్రాజెక్ట్ –టీఆర్ఐజీపీ) పట్టాలెక్కడం లేదు. పథకం ప్రారంభించి మూడేళ్లు కావొస్తున్న పురోగతి కన్పించడం లేదు. కోట్ల రూపాయలు కేటాయించినా ఇప్పటివరకు ఖర్చు చేయని దుస్థితి కన్పిస్తోంది.

ఉపాధి కల్పనే ప్రధానాంశం..

పల్లె ప్రగతి కింద గుర్తించిన గ్రామాల్లోని ప్రజలకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వెనుకబడిన ప్రాంతాలను వృద్ధిలోకి తీసుకురావడం ప్రధాన ధ్యేయం. గ్రామీణ ఉత్పత్తి రంగాలను అభివృద్ధి చేస్తూనే ప్రజల ఆసక్తిని బట్టి ఉపాధి కల్పించాలి. గేదెలు, గొర్రెల పెంపకం, పెరటి కోళ్ల పెంపకం, స్వయం ఉపాధి పొందడం కోసం ఏర్పాటు చేసుకునే కుటీర పరిశ్రమలకు తక్కువ వడ్డీతో రుణాలు అందించాల్సి ఉంది. మహిళా పొదుపు సంఘాల సభ్యులకు రుణాలు అందించడం ప్రత్యేక అంశం.



ఆయా జిల్లాలు (ఎంపికైన మండలాలు): వరుసగా.. ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్, ఖమ్మం, మెదక్, నల్లగొండ, కరీంనగర్, రంగారెడ్డి, నిజామాబాద్

కేటాయింపులు ఉన్నా..

రాష్ట్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు సంయుక్తంగా తెలంగాణ పల్లె ప్రగతి పథకానికి శ్రీకారం చుట్టాయి. ప్రపంచ బ్యాంకు రూ.450 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.203 కోట్లతో అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లోని ప్రజల ఆర్థికవృద్ధి రేటును పెంచడం కోసం ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు.

కొనసాగింది ఆరు నెలలే..

హైదరాబాద్ మినహా నాటి తొమ్మిది ఉమ్మడి జిల్లాలోని 150 అత్యంత వెనుకబడిన మండలాలను ఈ పథకానికి ఎంపిక చేశారు. అప్పటి పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని 2015, ఆగస్టులో మెదక్ జిల్లా కొడిపల్లిలో ప్రారంభించారు. ఆరు నెలలపాటు పల్లె ప్రగతి కార్యక్రమాలు కొనసాగాయి. ఉన్నట్టుండి ఈ కార్యక్రమాల అమలును నిలుపుదల చేశారు.


లక్ష్యం పెద్దదే.. అయినా..

రూ.653 కోట్ల వ్యయంతో 150 మండలాల్లోని సుమారు 75 లక్షల మందికి ఆర్థిక ప్రయోజనం చేకూర్చే విధంగా చేపట్టిన ఈ పథకం అర్ధంతరంగానే ఆగిపోయింది. పల్లె ప్రగతితో తమ జీవితాలు మారిపోతాయని భావించిన వెనుకబడిన ప్రాంతాల్లోని ప్రజలకు ఎదురుచూపులు తప్పడం లేదు.

TELANGANA RURAL INCLUSIVE GROWTH PROJECT

ఈ పథకం కింద ఎంపిక చేసిన గ్రామాల్లోని రైతులకు విత్తనాలు, ఎరువుల పంపిణీతో పాటుగా పంట చేతికి వచ్చిన తర్వాత మార్కెటింగ్ సౌకర్యం స్థానికంగానే కల్పిస్తారు.

ఈ పథకంలో మంచి అంశాలను చేర్చినా అమలులో జాప్యం జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నా ఏ కారణాల వల్ల నిలిపివేశారో తెలియడం లేదు. ఈ పథకంపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.



లైన్ క్లియర్

ఢిల్లీ టూ చెన్నై.. చురుగ్గా సాగుతున్న రైల్వే మూడో లైన్ పనులు

పెద్దపల్లి నుంచి ఆది వెంకట రమణారావు:

ఉత్తర, దక్షిణ భారత దేశాన్ని అనుసంధానం చేసే కీలకమైన రైల్వే మూడో ట్రాక్ కొత్త సంవత్సరంలో మొదలు కానుంది. ఢిల్లీ టూ చెన్నై గ్రాండ్ ట్రంక్‌లైన్‌లో రద్దీ తగ్గించేందుకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేస్తున్న మూడో లైన్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. గూడ్స్ రైళ్లతో ఆదాయం మరింత పెంచుకోవడం, ప్యాసింజర్ రైళ్లు మరిన్ని నడిపించడం, సమయం ఆదా చేయడానికి ఈ మూడో లైన్ దోహదం చేయనుంది. ఇందుకోసం ఉత్తర తెలంగాణలోని వరంగల్ అర్బన్, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో సాగుతున్న పనులు చివరి దశకు చేరుకొన్నాయి.



రామగుండంలో చురుగ్గా సాగుతున్న మూడో లైన్ పనులు

కాజీపేట టూ బల్లార్షా

ఎన్నో ఏళ్లుగా ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా కేంద్రం వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట నుంచి మహారాష్ట్రలోని బల్లార్షా వరకు 202 కిలోమీటర్ల మేర రైల్వే మూడో లైన్‌ను నిర్మించేందుకు అనుమతినిచ్చింది. రూ.2063.03 కోట్ల అంచనా వ్యయంతో 2010 జనవరిలో పనులు మొదలయ్యాయి. పలు సాంకేతిక కారణాలతో జాప్యం జరిగింది. ప్రస్తుతం ఎగువ, దిగువతో కూడిన రెండు లైన్లు మాత్రమే ఉండడంతో రద్దీ అధికమై, రైల్వేశాఖకు నష్టం వాటిల్లుతోంది. దీనితో దక్షిణమధ్య రైల్వేశాఖ కాజీపేట నుంచి మహారాష్ట్రలోని బల్లార్షా వరకు కొత్తగా మూడో రైల్వే ట్రాక్‌ను ఏర్పాటు చేసేందుకు పనులు చేపట్టింది. ఈ పనులు మొత్తం పూర్తయ్యేనాటికి రూ.2,403.22 కోట్లు ఖర్చు కావచ్చన్నది రైల్వే శాఖ అంచనా.

ఈ రూట్లో రద్దీ అధికం..

ఉత్తర, దక్షిణ భారత దేశాలను కలిపే కాజీపేట టూ బల్లార్షా రైల్వే లైను అత్యంత రద్దీగా ఉంటుంది. చెన్నై టూ ఢిల్లీ వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గం. ఈ మార్గంలోని ఘట్ చందూర్, మాణిక్‌ఘడ్, కాగజ్‌నగర్, రేచిన్‌రోడ్, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, రాఘవాపూర్, పెద్దపల్లి, జమ్మికుంట లో గూడ్స్ రైళ్లు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. సిమెంట్, బొగ్గు, ఎఫ్‌సీఐ సరుకులను రవాణా చేసే గూడ్స్ రైళ్ల ద్వారా ఒక్కో స్టేషన్‌లో ఏటా సుమారు రూ.వెయ్యి కోట్ల నుంచి రూ.1500 కోట్ల ఆదాయం రైల్వేకు వస్తోంది.

ఒక అంచనా ప్రకారం ప్రస్తుతం ట్రాక్‌పై 100 రైళ్లు నడవాల్సి ఉంటే, 180 రైళ్లు నడుస్తున్నాయి.

“ కాజీపేట-మందమర్రి-బల్లార్షా లైనులో సింగరేణి బొగ్గు గనులు అధికంగా ఉన్నాయి. మూడో రైల్వే ట్రాక్ పూర్తయితే బొగ్గు రవాణా ఊపందుకోవడంతో పాటు, రైల్వే ఆదాయం గణనీయంగా పెరగనుంది.

“ మూడో రైల్వే లైను పనులను విభజించి చేపడుతున్నారు. దీన్నే చెన్నై – న్యూఢిల్లీ నుంచి గ్రాండ్ ట్రంక్ రూట్‌గా పేర్కొంటారు. ఈ లైన్ కోసం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్ అర్బన్, కరీంనగర్ జిల్లాల పరిధిలో 29.35 ఎకరాల భూమిని సేకరించారు. ఈ ఆర్థిక సంవత్సరం రూ.160 కోట్లు కేటాయించడంతో పనులు త్వరగా సాగుతున్నాయి. పనులు తుది దశకు రావడంతో జనవరి నెలలో రైల్వే మూడో ట్రాక్ నుంచి రైళ్లు నడిపించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సేఫ్టీ అధికారుల బృందం పర్యటించి ట్రాక్ స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. వీరిచ్చే నివేదిక ఆధారంగా ప్రారంభోత్సవానికి తేదీ ఖరారు చేస్తామని రైల్వే అధికారి ఒకరు తెలిపారు.

సాక్షి
8
సోమవారం
జనవరి | 1 | 2018

2018 Happy New Year

కొత్త బంగా

- నూతన సంవత్సరంలో మార్పు అనివార్యం
- దురలవాట్లకు స్వస్తి పలికితే మేలు
- నూతనోత్సాహంతో ముందుకెళ్తే విజయం
- విజయానికి చేరువ చేసే ప్రణాళిక

మంచిర్యాలటౌన్: కొత్త సంవత్సరం వచ్చేసింది. కొంగొత్త ఆశలకు ప్రాణం పోసింది. జీవిత ప్రయాణంలో స్మృతులను మూటగట్టుకుని బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తూ.. ఓ మైలు రాయి వెనుకబడిపోయింది. అంతకుమించిన నూతనోత్తేజంతో నూతన సంవత్సరం మన ముందు అడుగిడింది. కోటి ఆశల కొత్త కాంతులు విరిసే వేళ.. మీ జీవితాలను మార్చే సోపానాలపై 'సాక్షి' ప్రత్యేక కథనం

ప్రణాళికతో ముందుకెళ్దాం..



ఏ పని చేయాలన్నా ముందుగా సంకల్పం ఉండాలి. నూతన సంవత్సరంలో నూతన పనులకు శ్రీకారం చుట్టాలన్నా, మనకు నచ్చని పనులను వదిలేయాలన్నా మన మనస్సును నిగ్రహించుకుంటేనే సాధ్యమవుతుంది. కొత్త సంవత్సరంలో ముందుగా వచ్చే మూడు నెలలు పరీక్షల కాలం. విద్యార్థులు గుర్తించాలి. విద్యార్థి దశ నుంచే సమయం విలువ తెలుసుకోవాలి. చదువు, ఆహారపు అలవాట్లలో పక్కా ప్రణాళిక ఉంటే ఏ పనైనా చిన్నదవుతుంది. ఇప్పటి నుంచే కళ్ల ముందు ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే ప్రశాంతంగా పరీక్షలు రాయవచ్చు. వచ్చే మార్చి, ఏప్రిల్ నెలల్లో పది, ఇంటర్, డిగ్రీ, పీజీ, పరీక్షలతో పాటు, ఎంసెట్, ఐసెట్, వంటి పోటీ పరీక్షలు సైతం నిర్వహిస్తారు. విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళికను రూపొందించుకోవాలి.

'సెల్'కు సమయాన్ని తగ్గించాల్సిందే..




సెల్‌ఫోన్ మన జీవితంలో తప్పనిసరి. కానీ అదే మనకున్న సమయాన్ని వృథా చేస్తుందన్న విషయాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్లు ఉండడంతో, ఫేస్‌బుక్, వాట్సప్, గేమ్స్, ఇతర యాప్స్‌తో పాటు స్నేహితులతో ఫోను మాట్లాడేందుకే ఉన్న సమయాన్ని కేటాయిస్తున్నారు ఎక్కువ మంది. ఈ పరిస్థితుల్లో సెల్‌ఫోన్ ముఖ్యమే అయినా, అది వాడేందుకు ఒక సమయాన్ని కేటాయించుకోవాలని గుర్తించాలి. ఫోను కోసం కొంత సమయాన్ని కేటాయించి, మన భవిష్యత్ ఉన్నత స్థానానికి వెళ్లేందుకు మిగిలిన సమయాన్ని కేటాయించుకోవాలని నిర్ణయించుకుందాం.

డబ్బు విలువ తెలుసుకోవాలి..



డబ్బు మన దగ్గరున్నప్పుడు దాని విలువ తెలియదు. డబ్బు చేతుల్లో లేనప్పుడు దాని అవసరం పడినప్పుడు విలువ ప్రతి ఒక్కరికీ డబ్బు విలువ తెలుస్తుంది. ఇదే విషయాన్ని తల్లిదండ్రులు చిన్నారులకు అలవాటు చేయాలి. ఆ డబ్బును మన అవసరాలకు మాత్రమే ఖర్చు చేసేలా వారిని సిద్ధం చేయాలి. అవసరం లేకున్నా, డబ్బును వృథా చేయడం వల్ల కలిగే అనర్థాలను వివరించి, ఒక్కసారి డబ్బును కాపాడుకోక పోతే తర్వాత మనం ఎన్నో ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందనేది పిల్లలకు తెలియజేయాలి. డబ్బు పొదుపు చేసేందుకు నిర్ణయం తీసుకోవాలి. .

లక్ష్యంతో ముందుకెళ్లాలి...



ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. లేదంటే వారి జీవితం అంధకారమవుతుంది. విద్యార్థి దశలో ఉన్నవారు, భవిష్యత్‌లో వారు ఏం సాధించాలనుకుంటున్నారనే విషయమై ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకెళ్తే వారు ఏం చదవాలనే దానిపై అవగాహన ఉంటుంది. అందుకు తగిన కోర్సుల్లో ముందుకెళ్లి వారు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ఇక నిరుద్యోగులు అన్ని పోటీ పరీక్షలు రాస్తారు. కానీ ఏ ఉద్యోగం రాదు. ఎందుకంటే పోటీ పరీక్షలు రాయాలన్న కోరిక తప్ప, తప్పనిసరిగా ఉద్యోగం సాధించాలన్న కసి వారిలో ఉండదు కాబట్టి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం 2018లో వరుసగా ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తుంది. ఇప్పటికే ఉపాధ్యాయ అర్హత పరీక్షల నోటిఫికేషన్ విడుదలైంది. అందుకు అవసరమైన కోచింగ్ తీసుకోవడం, సమయాన్ని కేటాయించుకోవడం వంటివి చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకుని ముందుకెళ్తే విజయం మీదే. రేపు మాపు అంటూ వాయిదా వేయకుండా ఇప్పటి నుంచే పూర్తి సాధన ప్రారంభించాలి. పట్టుదలతో చదివి పరీక్షలకు సిద్ధం కావడానికి శిక్షణ పొందాలి. ఈ సంవత్సరం నిరుద్యోగి అనే ముద్రను విడనాడేందుకు కృషి చేస్తే, ఫలితం ఉంటుంది.

సమయం తిరిగి రాదు..



గడిచిన రోజు రద్దు చేసిన చెక్కు లాంటిది. రేపు అనేది ప్రామిసరీ నోటు వంటిది. ఈ రోజు అనేది నగదు వంటిది. చేతిలోని డబ్బును ఎలా సద్వినియోగం చేస్తామో అలాగే సమయాన్ని వినియోగించుకోవాలి. ప్రధానంగా చదువు, నిద్రకు సమయాన్ని కేటాయించుకోవాలి. సమయానికి విలువ ఇవ్వాలి. కళాశాలలకు వెళ్లే విద్యార్థులు పాఠ్యాంశాలంటే బోర్ అంటూ తరగతి గదుల నుంచి బయటకు వచ్చేస్తుంటారు. బేకరి, ఇంటర్‌నెట్ కేంద్రాల్లో సమయాన్ని గడపడం వంటివి చేస్తుంటారు. కబుర్లకు గుడ్‌బై చెప్తేనే, మన సమయాన్ని కాపాడుకోగలుగుతాం.

సాక్షి
సోమవారం
జనవరి | 1 | 2018



రు లోకం..

ఎదురుచూస్తోంది..

సానుకూల ధృక్పథం



చిన్నపాటి సమస్యలకే కుంగిపోవడం మంచి లక్షణం కాదు. సమస్య వచ్చినప్పుడు సానుకూల దృక్పథంతో ఆలోచించాలి. ప్రతీ సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందన్న సంగతి మర్చిపోకూడదు. కష్టాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా మార్గాలు అన్వేషించాలి. ఆత్మీయులతో చర్చిస్తే పరిష్కారం సులభంగా గడపవచ్చు.

కాలంతోపాటు పరిగెత్తాలి..



ప్రపంచం వేగంగా మారిపోతోంది. ఆ వేగాన్ని అందుకునేందుకు మనం కూడా ఎప్పటికప్పుడు మన ఆలోచనా విధానాన్ని అప్‌డేట్ చేసుకోవాలి. నేర్చుకునే ధోరణి పెరగాలి. ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ మన చుట్టూ ఉన్నవాటిపై అవగాహన పెంచుకోవాలి. సమయం లేదని, వీలుకాలేదనే సాకులను కట్టిపెట్టాలి. విషయాలు తెలుసుకోవడంలో నిరంతరం విద్యార్థిగా ఉంటేనే సక్సెస్ మీ స్వంతమవుతుంది.

ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి..



'ఆరోగ్యాన్ని మించిన ఆస్తి మరోటి లేదు. ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాంగా, నాకేం రోగాలు లేవు కదా... నేనెందుకు వ్యాయామం చేయాలి. నేనెందుకు ఆహార నియమాలు పాటించాలి. మనిషి అన్నవాడు అన్నింటిని తిని, ఎంజాయ్ చేయాలి.. ఇప్పుడు ఎంజాయ్ కాకపోతే మరెప్పుడు చేస్తాం' అని పలువురు అనే మాటలు వింటుంటాం. ఆరోగ్యం విషయంలో చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. ఆ తర్వాత ఏదైనా ఆరోగ్య సమస్య రాగానే బెంబేలెత్తిపోతుంటారు. దీన్ని తప్పించుకునేందుకు రోజుకు ఒక అరగంటైనా వ్యాయామం చేయాలనే నిబంధన పెట్టుకోవాలి. మరి ఆలస్యమెందుకు కొత్త ఏడాదిలో దీనిని ఒక అలవాటుగా మార్చుకుందాం.

సాధ్యం కానిదేదీ లేదు...



ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు దాని సాధ్యాసాధ్యాలను ఆలోచించాలి. మనకు ఇది సాధ్యం కాదు అనే ధోరణి విడనాడి, కొంచెం కష్టమైనా సరే నేను సాధించగలుగుతానని ట్రై చేయాలి. కష్టతరమైనా క్రమం తప్పకుండా చేస్తే అది అలవాటుగా మారుతుందనేది వ్యక్తిత్వ వికాస నిపుణుల అభిప్రాయం. ఇక ఈ సంవత్సరంలో తప్పకుండా నేను ఈ నియమాలను పాటిస్తాను, ఈ విజయాలను సొంతం చేసుకుంటాను. ఇది నాకు సాధ్యమవుతుందనే పాజిటివ్ ఆలోచనను మన మనస్సులోకి నూతన సంవత్సరంతో పాటు ఆహ్వానించుకుందాం.

డైరీ రాసేద్దాం..



డైరీ రాయాలని చాలా మంది కొత్త సంవత్సరంలో కొను గోలు చేస్తారు. నెల రోజుల పాటు బాగానే రాస్తారు. రెండో నెల నుంచి ఏడాది ముగింపు వరకు డైరీలోని పేజీలు ఖాళీగానే ఉంటాయి. డైరీ రాయడం మంచి అలవాటు. ఏరోజు విషయాలను ఆరోజు డైరీలో రాసుకోవడం వల్ల, మన జ్ఞాపకాలను అక్షర రూపంలో నిక్షిప్తం చేసుకోవచ్చు. మనం చేసే తప్పులు, మనం సాధించే విజయాలు ఇలా అన్ని కూడా మన డైరీ మనకు ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటుంది. చేసిన తప్పులను మళ్లీ చేయకుండా ఉండేందుకు డైరీ మనకు మార్గదర్శకంగా ఉపయోగపడుతుందని గుర్తించాలి.

ఒత్తిడే మన శత్రువు..




మారుతున్న కాలంలో ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒత్తిడి ఒక భాగమైంది. దీనికి తలొగ్గామో ఇక అంతే. ఒత్తిడిని మన శత్రువుగానే పరిగణించాలి. ఎప్పటికప్పుడు ఒత్తిడిని ఎదుర్కొనే వ్యూహాలు రచించాలి. దానిపై మనం పైచేయి సాధిస్తే విజయం సొంతమవుతుంది. ఇది చెప్పినంత సులభం కాకపోయినా సంకల్ప బలముంటే పెద్ద కష్టమేమీ కాదు. మంచివారితో స్నేహం చేయడం, నలుగురితో కలిసి పోవడం, పుస్తక పఠనం, యోగా, ధ్యానం.. ఇలాంటి వాటితో ఒత్తిడిని తరిమికొట్టాలి.

దురలవాట్లకు స్వస్తి..



ప్రతీ మనిషికి చెడు అలవాట్లు ఏంటో తెలుసు కానీ అలాంటి దురలవాట్లకు బానిసలుగా మారుతుంటారు. మనిషిని చెడు ఆకర్షించినంత వేగంగా మంచి ఆకర్షించదు కాబట్టి. దురలవాట్లకు దూరంగా ఉండాలని ఎన్నోసార్లు అనుకున్నా, అది కార్యరూపం దాల్చడంలో ఎప్పుడూ విఫలం అవుతూనే ఉంటారు. ఒక్కసారే కదా.. అని పొరపాటున కూడా వాటి జోలికి వెళ్లకూడదు. ఒకవేళ వాటికి దగ్గరైతే వాటి నుంచి బయట పడడం అంత తేలిక కాదు. కాబట్టి కొత్త ఏడాదిలో వాటి జోలికి వెళ్లనని ఒట్టు పెట్టుకోవాలి. మనసును అదుపులో ఉంచుకుంటే అదేమీ అసాధ్యం కాదు. ఇవన్నీ పాటిస్తే విజయం మీ సొంతమవుతుంది. ఆల్‌ది బెస్ట్.

కష్టపడి పనిచేద్దాం...



ఈజీ మనీ కోసం చాలా మంది పాకులాడుతున్నారు. పేకాట, మట్కా, జూదం వంటి వాటి ద్వారా త్వరగా డబ్బు సాధించాలనే ఉద్దేశ్యంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈజీ మనీ ఎప్పుడూ ఈజీగా రాదనే విషయాన్ని గ్రహించాలి. కష్టపడి సంపాదించడంలోనే తృప్తి, ఆనందం ఉంటుందనే విషయం మరవద్దు. వ్యసనాల్ని వదిలిపెట్టేందుకు నిర్ణయించుకుని, కొత్త ఏడాదిలో తీర్మానం చేసుకోవాలి. వీటి దుష్పరిణామాలు మనతో పాటు, మన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తాయని గుర్తించాలి. ఈ బలహీనతను అధిగమించేందుకు ఇతర ఆసక్తికర అంశాలపైనే దృష్టిని నిలపాలి. చెడు అలవాట్లున్న వారికి దూరంగా ఉంటే సగం విజయం చేరుకున్నట్లే. కుటుంబంతో కలిసి టీవీ చూడడం, బయటకు వెళ్లడం, సినిమాలు, మిత్రులు, బంధువుల ఇళ్లకు వెళ్లడం చేయడం వల్ల ఈ వ్యసనాల నుంచి దూరమయ్యేందుకు అవకాశం ఉంటుందని గుర్తించాలి.



'ఆధార్' ఉంటేనే ఎరువులు

- అక్రమాలకు ఇక చెక్..
- నేటి నుంచి జిల్లాలో అమలు
- పీవోఎస్ అమలు చేయకుంటే దుకాణాల లైసెన్సు రద్దు
- జిల్లాలో 135 మంది డీలర్లకు మిషన్ల పంపిణీ



ఆదిలాబాద్‌టౌన్: ఎరువుల అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈమేరకు ఆధార్‌ను అనుసంధానం చేసింది. ఇకపై ఆధార్ ఉంటేనే రైతులకు ఎరువులను సరఫరా చేస్తారు. ఈ ప్రక్రియ నేటి నుంచి అమలులోకి రానుంది. ఇప్పటికే జిల్లాలోని ఎరువుల డీలర్లలకు ఆపరేటింగ్ సెల్ మిషన్ల (పీవోఎస్)ను అందజేశారు. అన్ని ఎరువుల దుకాణాల యజమానులు ఈ ప్రక్రియను జనవరి నుంచి కచ్చితంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి దుకాణాల లైసెన్సు రద్దు చేయనున్నట్లు వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. ఎరువుల సబ్సిడీ దుర్వినియోగం కాకుండా ఈ పద్ధతి అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు.

జిల్లాలో..

ఆదిలాబాద్ జిల్లాలో 1,05,600 మంది రైతులు ఉన్నారు. లక్షా 97 వేల హెక్టార్ల సాధారణ సాగు విస్తీర్ణం ఉంది. ఇందులో లక్షా 32 వేల హెక్టార్లలో పత్తి, 23 వేల హెక్టార్లలో సోయా, 19 వేల హెక్టార్లలో కందులు, 5 వేల హెక్టార్లలో జొన్న, 2 వేల హెక్టార్లలో మినుములు, 16 వందల హెక్టార్లలో పెసరి, 3 వేల హెక్టార్లలో ఇతర పంటలు సాగవుతున్నాయి. ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో 35 వేల మెట్రిక్ టన్నుల యూనియా, 10 వేల మెట్రిక్ టన్నుల డీఏపీ, 15 వేల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 5 వేల మెట్రిక్ టన్నుల పొటాషియం, 5 వేల మెట్రిక్ టన్నుల పాస్ఫరస్ అవసరం అవుతుంది. అలాగే రబీ సీజన్‌లో 4,700 మెట్రిక్ టన్నుల యూరియా, 2780 మెట్రిక్ టన్నుల డీఏపీ, 1900 మెట్రిక్ టన్నుల పొటాషియం, 3,400 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అవసరం.

135 మందికి పీవోఎస్ మిషన్లు..

జిల్లాలో 220 మంది ఎరువుల డీలర్లు ఉన్నారు. ఇప్పటి వరకు 135 మంది డీలర్లకు పాయింట్ ఆఫ్ సెల్ మిషన్లను పంపిణీ చేశారు. ఇంకా 85 మంది డీలర్లకు పంపిణీ చేయాల్సి ఉంది. రెండు, మూడు రోజుల్లో మిగతా డీలర్లకు పంపిణీ చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. పీవోఎస్ మిషన్ల ద్వారా ఎరువుల సరఫరా వల్ల అక్రమాలను నివారించవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు యూరియా, డీఏపీ ఇతర ఎరువులను ఆయా కంపెనీలు సబ్సిడీ ధరలకే రైతులకు విక్రయిస్తున్నారు. కొంత మంది డీలర్లు రైతులకు విక్రయించకుండా పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎరువులు విక్రయించకున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే సబ్సిడీ వారి అకౌంట్లలో జమ అవుతుంది. ఇకనుంచి ఇలాంటి అక్రమాలకు చెక్ పడనుంది.

ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో ఎరువుల విక్రయాలు (మెట్రిక్ టన్నులలో)

యూరియా	35 వేలు
డీఏపీ	10 వేలు
కాంప్లెక్స్ ఎరువులు	15 వేలు
పొటాషియం	5 వేలు
పాస్ఫరస్	5 వేలు

రబీలో అవసరమయ్యే ఎరువులు

యూరియా	4,700
డీఏపీ	2780
పొటాషియం	1900
కాంప్లెక్స్ ఎరువులు	3,400

ఎప్పటికప్పుడు సమాచారం..

పీవోఎస్ మిషన్లలో రైతుల ఆధార్ నంబర్, వారి పంట భూమి వివరాలను నమోదు చేశారు. రైతుకున్న వ్యవసాయాన్ని బట్టి మాత్రమే ఎరువులు ఇస్తారు. ఆధార్‌కార్డు లేకుంటే ఎరువులను విక్రయించరు. జిల్లాకు ఎన్ని ఎరువులు వచ్చాయి.. ఎన్ని మంది రైతులు ఏయే ఎరువులు కొనుగోలు చేశారు. ఇంకా ఎంత స్టాక్ ఉందనే వివరాలు జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులకు, కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారం తెలుస్తోంది. విక్రయించిన ఎరువులకు మాత్రమే డీలర్లకు సబ్సిడీ మొత్తం జమ అవుతుంది.

జిల్లాలో..
రైతులు 1,05,600
సాధారణ సాగు విస్తీర్ణం 1,97,000 హెక్టార్లు

నేటి నుంచి అమలు..

ఎరువుల పంపిణీకి ఆధార్ అనుసంధానం పూర్తి చేయడం జరిగింది. నేటి నుంచి అమలు చేస్తున్నాం. జిల్లాలో 220 మంది ఎరువుల డీలర్లు ఉన్నారు. 135 మందికి పీవోఎస్ మిషన్లు అందజేశాం. మిగతా వారికి రెండు, మూడు రోజుల్లో అందజేస్తాం. శిక్షణ కూడా ఇచ్చాం. పీవోఎస్ అమలు చేయని డీలర్ల లైసెన్సులు రద్దు చేస్తాం.

– ఆశాకుమారి, జిల్లా వ్యవసాయ అధికారి

కడెంలో పర్యాటకుల సందడి



హరితా రిసార్ట్స్‌లో సందడి చేస్తున్న బాలికలు

ప్రాజెక్టులో బోటింగ్ చేస్తున్న పర్యాటకులు

కడెం(ఖానాపూర్): *సెలవు దినంతో పాటు 2017 సంవత్సరానికి చివరి రోజు కావడంతో ఆదివారం కడెం ప్రాజెక్ట్, బోటింగ్ పాయింట్, హరితా రిసార్ట్స్ వద్ద పర్యాటకులు సందడి చేశారు. బోట్లలో ప్రాజెక్టులో విహరిస్తూ అందులోనే కేక్ కట్ చేసి నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికారు. కుటుంబ సమేతంగా ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు.*

సర్వేనంబర్ 170లో వసతులు కల్పించాలి

- గుడిసెలను తొలగించడం సబబు కాదు
- బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్



హైకోర్టు స్టే ప్రతులను లబ్ధిదారులకు అందిస్తున్న పాయల్ శంకర్

ఆదిలాబాద్‌రూరల్: మావల గ్రామ పంచాయతీ పరిధి 170 సర్వే నంబర్‌లో పేదలకు గతంలో పంపిణీ చేసిన ఇంటి స్థలాల్లో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న వారికి మౌలిక వసతులు కల్పించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. ఇటీవల రెవెన్యూ అధికారులు గుడిసెలను తొలగించడంతో హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకొచ్చారు. ఈ మేరకు ఆదివారం ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్టే ప్రతులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా శంకర్‌కు స్థానికులు మిఠాయిలు తినిపించి పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాతో సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మౌలిక వసతులు కల్పించాల్సిన ప్రభుత్వం ఉన్న గుడిసెలను తొలగించడంతో పేదలు రోడ్డున పడ్డారని పేర్కొన్నారు. గుడిసెలు తొలగించే సమయంలో కొందరు మహిళలు కన్నీటి పర్యాంతమయ్యారని వారి ఆవేదనను చూసి హైకోర్టును ఆశ్రయించడం జరిగిందన్నారు. ఒక్కొక్కరికి రూ. 16వేల చొప్పున ఖర్చు పెట్టి స్టే తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూం పథకం పేరుతో ఉన్న గుడిసెలను తొలగించడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్‌తో ఆందోళనలు చేపట్టాలని, తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, ఎవరూ అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మడావి రాజు, మావల మండల అధ్యక్షుడు రాజన్న, నాయకులు సతీష్, సుభాష్, తదితరులు ఉన్నారు.

బాలుడి వైద్యానికి దాతల చేయూత



సాయిశివకు రూ.5వేలు ఇస్తున్న నాయకులు

ఖానాపూర్: మండల కేంద్రంలోని శ్రీరాంగనర్ కాలనీకి చెందిన కరిపె సుభాష్, చంద్రకళ దంపతుల 19 ఏళ్ల కుమారుడు సాయిశివ అనారోగ్యంతో బాధ పడుతుండగా, వైద్యం అందించేదుకు ఆర్థిక స్తోమత లేని విషయాన్ని గత నెల 26న 'సాక్షి' దినపత్రికలోని జిల్లా టాబ్లాయిడ్ 10వ పేజీలో '19 ఏళ్లుగా మంచంలోనే..' శీర్షికన ప్రచురించిన కథనానికి దాతలు స్పందిస్తున్నారు. వంజరి కుల సంఘం నాయకులు లాండేరి మహేందర్, ఆమంద రవి, దాత్రిక లక్ష్మణ్, సాడిగె హరిప్రసాద్, కరిపె రాజ్‌కమల్, కాలేరి రఘు తదితరులు ఆదివారం రూ.8వేలు సాయిశివకు అందజేశారు. పట్టణంలోని ఇంద్రనగర్ కాలనీకి చెందిన గంగపుత్ర సేవాసమితి ఆధ్వర్యంలో రూ.5వేలు అందజేశారు. అలాగే పద్మావతినగర్‌లో నివాసముండే భూమేశ్–సుజాత దంపతుల కూతురు కావేరి అనారోగ్య సమస్య బాధ పడుతుండగా గంగపుత్ర సేవా సమితి సభ్యులు రూ.5వేలు ఆర్థికసాయం అందజేశారు.

కరాటేలో బ్లాక్‌బెల్ట్ సాధించిన విద్యార్థి



బ్లాక్ బెల్ట్ అందుకుంటున్న లక్ష్మీప్రసాద్

కడెం(ఖానాపూర్): మండలంలోని నవబ్‌పేట్ గ్రామానికి చెందిన విద్యార్థి కొమరవెల్లి లక్ష్మీప్రసాద్ కరాటేలో బ్లాక్‌బెల్ట్ సాధించాడు. డిసెంబర్ 28న హైదరాబాద్‌లో నిర్వహించిన ఒకినవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నిర్వహించిన ఆల్ ఇండియా బ్లాక్‌బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చాడని కోచ్ భూమేశ్ తెలిపారు. ఇండియా గ్రాండ్ మాస్టర్ శ్రీనివాసన్ చేతుల మీదుగా కరాటే బ్లాక్‌బెల్ట్ అందుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

'మిషన్'తో చెరువులకు జలకళ



జలకళ సంతరిస్తున్న శెట్టిపెల్లి చెరువు



భైంసా మండలంలోని సిరాల చెరువు

- నాడు బీడు.. నేడు సాగు భూములు
- పెరిగిన భూగర్భజలాలు

జిల్లాలోని చెరువులు	822
మిషన్‌కాకతీయ కింద ఎంపికైనవి	364
ఆయకట్టు	74,560
ఒకటో విడతలో	121 చెరువులు
రెండవ విడతలో	120 చెరువులు
మూడోవిడతలో	63 చెరువులు

ముథోల్(భైంసా): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి అమలు చేస్తున్న మిషన్ కాకతీయ పథకంతో గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులు జలకళను సంతరించుకున్నాయి. దీంతో ఇన్నాళ్లు వర్షాధారంపై ఆధారపడిన రైతన్నలకు సమృద్ధిగా పంటలు పండించే అవకాశం దక్కింది. వర్షాధారం మూలంగా ఇన్నాళ్లు రైతుల పరిస్థితి 'మూడడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కు' అన్న చందంగా మారడంతో నిరాశకు లోనయ్యారు. ఇకమీదట అలాంటి పరిస్థితులు ఎదురుకాబోవని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెరువుల పునరుద్ధరణలో భాగంగా చెరువుల్లో పేరుకుపోయిన మట్టిని పంటపొలాలకు తరలించేందుకు వీలు కల్పించడంతో తమ భూముల్లో పంట దిగుబడి పెరుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం సాగునీటి ఆవశ్యకతను గుర్తించి మిషన్ కాకతీయకు ప్రాధాన్యత ఇవ్వడంతో రైతులకు అండగా నిలుస్తుందని రైతులు గట్టి నమ్మకంతో ఉన్నారు. చెరువు తూములు, అలుగులు పకడ్బందీగా నిర్మిస్తుండడంతో చెరువులో నీరు నిల్వ ఉంటోంది.

గతంలో బీడు.. నేడు సాగు భూములు

గత కొన్నేళ్లుగా చెరువుల్లో నీరు నిల్వలేకపోవడంతో ఆయకట్టు భూములు బీడు భూములుగా మారాయి. చెరువుల పునరుద్ధరణతో భూములు నేడు సస్యశ్యామలంగా మారాయి. ఆయకట్టు కింద పంటలు సాగుచేయడంతో పొలాలు కళకళలాడుతున్నాయి.

శెట్‌పెల్లి చెరువులో సరిపడా నీరు

ముథోల్ మండలంలోని రువ్వి, గన్నొర, శెట్‌పెల్లి, బ్రహ్మణ్‌గావ్, కిర్గుల్ (కే) గ్రామాల రైతులు శెట్టిపెల్లి చెరువుకింద గతంలో 60 ఎకరాల్లో పంటలు సాగుచేయగా చెరువుల పునరుద్ధరణతో ప్రస్తుతం 150 ఎకరాల వరకు ఆయకట్టు భూములను సాగు చేస్తున్నారు. చెరువుల్లో పూడిక తీత పనులను చేపట్టడంతో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతోంది. భైంసా మండలంలోని సిరాల చెరువు కింద పూడిక గతంలో 120 ఎకరాల్లో రైతులు వరి పంటలను సాగు చేయగా ప్రస్తుతం190 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. బాసర మండలంలోని రేణుకపూర్ చెరువు మిషన్ కాకతీయ మరమ్మతులు చేయడంతో 60 ఎకరాల్లో వరి పంటను సాగుచేస్తున్నారు. గతంలో పంటపొలాలు బీడు భూములుగా తలపించేవి.

పెరిగిన భూగర్భజలాలు

చెరువులు నిండడంతో భూగర్భజలాల మట్టం పెరిగింది. గతంలో తూములు, అలుగుల లీకేజీలతో చెరువులు పూర్తిగా ఎండిపోయేవి. మిషన్ కాకతీయలో భాగంగా చెరువులు, తూములు మరమ్మతులకు నోచుకున్నాయి. దీంతో నీటి లీకేజీలకు అడ్డుకట్ట పడింది. దీంతో చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. దీంతో బోరుబావుల్లో నీటిమట్టం పెరిగిందని రైతులు పేర్కొంటున్నారు.

రెండు పంటలు పండించుకోవచ్చు



మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల పునరుద్ధరణతో చెరువుకింద భూముల్లో ప్రస్తుతం వేసిన పంట కోతకు వచ్చింది. మరోపంటకు కూడా చెరువులో నీరు పుష్కలంగా ఉంది. ఇకనుంచి రెండు పంటలు పండించుకోవచ్చు. మిషన్ కాకతీయతో రైతులకు మేలు జరుగుతోంది.

– తులసీరాం, రువ్వి, ముథోల్

నీటిమట్టం పెరిగింది



మిషన్ కాకతీయతో చెరువులకు జలకళ వచ్చింది. గతంలో వర్షానికి చెరువులు ఒకసారి నిండితే ఒక పంటకు మాత్రమే నీరందేది. తూములు, అలుగులు సక్రమంగా లేకపోవడంతో ఉన్న నీరంతా వృథాగా పోయేది. ఇప్పుడు చెరువుల్లో మట్టిని తీయడంతో నీటిమట్టం పెరిగి జలకళ సంతరించుకుంది.

– పల్లె మల్లయ్య, కిర్గుల్(కే), బాసర

'ప్రాథమిక విద్య అస్తవ్యస్తం'



మాట్లాడుతున్న తొడసం చంపత్‌రావ్

ఇంద్రవెల్లి(ఖానాపూర్): మండలంలో ప్రాథమిక విద్య అస్తవ్యస్తంగా మారిందని, ఐదోతరగతి విద్యార్థులకు అక్షరాలు రాని పరిస్థితి ఏర్పడిందని బాలల హక్కుల పరిరక్షణ కమిటీ జిల్లా కన్వీనర్ తొడసం చంపత్‌రావ్, సీడబ్ల్యూసీ సభ్యుడు మీర్జా యాకూబ్‌బేగ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బాలల హక్కుల పరిరక్షణ, బాలల ఉచిత, నిర్బంధ విద్యాహక్కు చట్టం 2009 అమలుకు పనిచేస్తున్న ఎం.వి.ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి డి.నర్సింలుతో కలిసి రెండురోజులుగా మండలంలోని ఏమైకుంట, సమాక, తుమ్మగూడ, ముత్నూర్ ప్రాథమిక పాఠశాలలను సందర్శించినట్లు తెలిపారు. ఆయా పాఠశాలలో 4, 5వ తరగతుల విద్యార్థులకు ఆట వస్తువులు, రోజు వారి పని ముట్లు, అక్షరమాలలు చూయించి రాయిస్తే రాయలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. గణితంలో సహితం పరిస్థితి మరింత అధ్వానంగా ఉందన్నారు. ఆయా పాఠశాలలో చదువుతున్న ఇతర విద్యార్థుల కంటే ఆదివాసీ విద్యార్థుల పరిస్థితి మరింత అధ్వానంగా ఉందన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఆదివాసీ విద్యార్థులు ఇతర విద్యార్థులతో చదువులో పోటీ పడుతున్నారని గుర్తుచేశారు. అధికారుల అలసత్వం...ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతో పాటు ఆయా గ్రామస్తులు పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.ఇప్పటికైనా సంబంధిత శాఖ స్పందించి విద్యావ్యవస్థను గాడిలో పెట్టాలని, లేదంటే ఆదివాసీ విద్యార్థులు విద్యకు మరింత దూరమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో సిడాం నాగోరావ్, మారుతి, తదితరులు పాల్గొన్నారు.

పర్సనల్ లా ప్రకారమే నడుచుకుంటాం

- ముస్లిం పర్సనల్ లా నిర్వాహణ కమిటీ అధ్యక్షుడు బషీర్‌అహ్మద్ ఖాస్మి

ఆదిలాబాద్ కల్చరల్: ముస్లింలు విశ్వసించే పవిత్ర ఖురాన్ ప్రకారం 'ముస్లిం పర్సనల్ లా' ప్రకారం నడుచుకుంటామని ముస్లిం పర్సనల్ లా సదస్సు నిర్వాహణ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ బషీర్ అహ్మద్ ఖాస్మి, ప్రధానకార్యదర్శి మహ్మద్ ఫారూక్ అహ్మద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఈద్గా మైదానాన్ని ఆదివారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లిం వ్యక్తిగత చట్టంలో ఎవరు జోక్యం చేసుకున్నా, మార్పులు, చేర్పులు చేసినా అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. జిల్లా కేంద్రంలోని ఈద్గామైదానంలో ఈనెల 7న భారీ బహిరంగ సభ, ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో రాష్ట్రస్థాయి సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు నదీమ్ అర్షద్, అశోక్, ఎంఏ కలీమ్, తదితరులు పాల్గొన్నారు.

ఆలయాల అభివృద్ధికి కృషి

రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి



శంకుస్థాపన చేస్తున్న మంత్రి

సోన్(నిర్మల్): ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర గృహనిర్మాణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. కడ్తాల్ గ్రామ పంచాయతీ పరిధిలోని సాకెరలో ఆదివారం రూ.కోటి నిధులతో చేపట్టిన శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి మాత ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్‌చక్రవర్తి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణగౌడ్, దేవరకోట చైర్మన్ ఆమెడ కిషన్, సర్పంచ్ రాజమణి, తదితరులు పాల్గొన్నారు.

రిటైర్డ్ ఆర్‌ఎస్సైకి సన్మానం



సన్మానిస్తున్న ఎస్పీ

ఆదిలాబాద్: ఉద్యోగ విరమణ పొందిన ఆర్ఎస్సై డి. ఖాసీంను జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ ఆదివారం ఘనంగా సన్మానించారు. 40 ఏళ్ల పాటు ఆదిలాబాద్, బెల్లంపల్లి పోలీసు హెడ్క్వార్టర్స్‌లో విధులు నిర్వర్తించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు సేవలు చేయడానికి పోలీసు శాఖలో ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాధు మోహన్‌రెడ్డి, డీఎస్పీ నర్సింహారెడ్డి, పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, సీఐ సురేష్, ఉపాధ్యక్షులు ఎస్‌కే తాజొద్దీన్, ప్రతినిధులు శివాజీ చౌహాన్, గంగారాం, సత్యనారాయణ, అడెల్లు, చిందం దేవిదాస్, సంతోష్, ఆర్ఐ బి.జేమ్స్, సీసీ పోతరాజు, తదితరులు పాల్గొన్నారు.

'కుమారుల వద్దకు చేర్చండి'



విలేకరులతో గోడు వెల్లబోసుకుంటున్న పోసాని

ఎదులాపురం(ఆదిలాబాద్): తన కుమారుల వద్దకు తనను చేర్చాలని బోంపల్లి పోసాని ఆదివారం విలేకరులతో తన గోడు వెల్లబోసుకుంది. ఇన్ని రోజులు ఒంటరిగా ఉండి కూలిపని చేసుకుని జీవనం గడిపానని, ఇప్పుడు చేతకావడం లేదని చెప్పింది. కుమారులు, కూతుర్లు ఎవరూ తమ దగ్గర ఉంచుకోవడం లేదని వాపోయింది. జిల్లా అధికారులు తనను కుమారుల వద్దకు చేర్చేలా తగు చర్యలు తీసుకోవాలని వేడుకుంది.

రాయిసెంటర్ వార్షికోత్సవ వేడుకలు

ఉట్నూర్‌రూరల్(ఖానాపూర్): మండల కేంద్రంలోని గుస్సాడిగుట్ట రాయిసెంటర్ భవన 31వ వార్షికోత్సవాన్ని ఆదివారం ఆదివాసీలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాయిసెంటర్‌ల జిల్లా సర్మెడి మేస్రం దుర్గు, ఐటీడీఏ ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ కనక లక్కేరావు ప్రత్యేక పూజలు నిర్వహించి జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ ఆయా సంఘాల నాయకులు ఆత్రం భుజంగ్‌రావు, తులసీరాం, దేవురావు, తదితరులు పాల్గొన్నారు.

మన ఆదిలాబాద్
సాక్షి ఆదిలాబాద్
సోమవారం | జనవరి | 01 | 2018



వెండితెర



ఆదిలాబాద్....

హలో...
నటరాజ్ : 11.00, 2.00, 6.00, 9.15

టైగర్ జిందాహై (హిందీ)
నటరాజ్ డిలక్స్ : 11.00, 2.00, 6.00, 9.15

ఎంసీఏ,మిడిల్ క్లాస్ అబ్బాయి
మహేశ్వరి :11.00, 2.00, 6.00, 9.15

ఒక్కడే మిగిలాడు
శ్రీ గణేష్ : 11.00, 2.00, 6.00, 9.15



గోదాం పునరుద్ధరించాలి

జైనథ్: మండల కేంద్రంలో రెండు సంవత్సరాలుగా పీడీఎస్ గోదాం నిరుపయోగంగా ఉంది. గోదాం పైకప్పు మొత్తం ధ్వంసం కావడంతో ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. అధికారులు పట్టించుకోకపోవడంతో అది ప్రస్తుతం అధ్వానంగా తయారైంది. చిన్నపాటి మరమ్మతులు చేస్తే, గోదాం పీడీఎస్ సరుకుల నిల్వ కోసం ఉపయోగకరంగా ఉంటుంది. అధికారులు ఇకనైనా దృష్టి సారించాలి.

ఘనంగా బీర్సాముండా జయంతి

ఆదిలాబాద్‌రూరల్: ఆదివాసీ క్రాంతి వీరుడు భగవాన్ బీర్సా ముండా 142వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఎదుట బీర్సా ముండా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా హీరా సుక్కా ఆదివాసీ జాగృతి సమితి జిల్లా అధ్యక్షుడు సిడాం రాంకిషన్, ఉపాధ్యక్షుడు మెస్రం క్రిష్ణలు మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన గిరిజన సంక్షేమ శాఖ ఏర్పాటు చేసి 41 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఆదివాసీల అభివృద్ధి ఎక్కడ వేసి గొంగలి అక్కడే అన్న చందంగా మారిందన్నారు. సంక్షేమ ఫలాలు అందకపోవడంతో ఆదివాసీలు అన్ని రంగాల్లో నష్టపోతున్నారని వాపోయారు. ఆదివాసీల సంక్షేమం, అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఐటీడీఏలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని ఆరోపించారు. ప్రభుత్వానికి ఆదివాసీల అభివృద్ధిపై చిత్త శుద్ధి ఉంటే వెంటనే రెగ్యులర్ ఐటీడీఏ పీఓను నియమించాలన్నారు. ఐటీడీఏ ఆదివాసీల సంక్షేమంపై అంతంత మాత్రంగానే చిత్తశుద్ధి కనబర్చడంతో జీవనోపాధి, ఉద్యోగ, విద్య, తదితర రంగాల్లో నష్టపోతున్నారని అన్నారు. కార్యక్రమంలో ఆదివాసీల సంఘాల నేతలు మేస్రం శంకర్, మేస్రం మనోహర్, గెడం మాదవ్, గెడం బాబారావు, గొడం గంగారాం, నారాయణ, బాబు, హైమద్ ఉన్నారు.



బీర్సాముండా విగ్రహానికి పూలమాల వేస్తున్న నాయకులు

బాధిత కుటుంబాలను ఆదుకుంటాం



మాట్లాడుతున్న ఎంపీ నగేశ్

నేరడిగొండ: మండలంలోని వడూర్ గ్రామంలో శనివారం ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో ఇండ్లు కాలిపోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేష్ అన్నారు. ఆదివారం ఆయన కుటుంబాలను పరామర్శించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పూర్తిగా ఇండ్లు కాలిపోయిన బాధితులకు డబుల్‌బెడ్‌రూమ్ మంజూరుతో పాటు ఆర్థికంగా ఆదుకుంటామన్నారు. టీఆర్ఎస్ జిల్లా నాయకులు గాదె శంకర్, జివి రమణ, సర్పంచ్ అంబేకర్ శోభరాణి, ఉప సర్పంచ్ పొన్న గంగారెడ్డి, నాయకులు పాల శంకర్, అనుపట్ల సంజీవ్‌కుమార్, ఉన్నారు.

ఉద్యమంలో టీయూటీఎఫ్ పాత్ర కీలకం



క్యాలెండర్ ఆవిష్కరిస్తున్న మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీశ, సంఘం నాయకులు

ఎదులాపురం: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో టీయూటీఎఫ్ పోషించిన పాత్ర అమూల్యమైనదని మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీశ అన్నారు. ఆదివారం టీయూటీఎఫ్ సంఘం కార్యాలయంలో సంఘం 2018 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సి.స్వామిరెడ్డి, నాయకులు రాజేశ్వర్‌రావు, లచ్చిరాం, దేవన్న, ఎస్.వినోద్‌రెడ్డి, సుజాత, భీంరావు, జగన్మోహన్ రెడ్డి, శ్రీకాంత్, రాంరెడ్డి, ఆనంద్‌రావ్, వెంకట్రాంరెడ్డి, రామకృష్ణగౌడ్, పీతం కుమార్, రాములు, ప్రమోద్, రామేశ్వర్‌రెడ్డి, పండరినాథ్, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా నూతన వేడుకలు

ఎదులాపురం: నూతన సంవత్సరానికి పట్టణ ప్రజలు ఆదివారం అర్ధరాత్రి ఘనంగా స్వాగతం పలికారు. కేక్ కట్ చేసి తినిపించుకున్నారు. ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పట్టణంలోని పలు కాలనీల్లో యువత కేరింతలు కొడుతూ ఉత్సాహంగా గడిపారు. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలిపారు.

జోన్ గైడ్

రేపు క్యాలెండర్ ఆవిష్కరణ

ఎదులాపురం: మాల సంక్షేమ సంఘం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ ఎస్టీయూ భవన్‌లో మంగళవారం ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మెట్టు ప్రహ్లాద్, సూరం భగవాండ్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి జోగురామన్న, ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే బాపూరావు, మున్సిపల్ చైర్ పర్సన్ రంగినేని మనీశ హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. మాల సోదర, సోదరీమణులు, ఉద్యోగులు, పెన్షనర్లు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

జైనథ్ నుంచి లక్ష్మీపూర్‌కు విద్యుత్ కనెక్షన్

జైనథ్: మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి జైనథ్ సబ్‌స్టేషన్ పరిధిలోని బెల్లూరి ఫీడర్ నుంచి విద్యుత్ కనెక్షన్ ఇచ్చినట్లు ట్రాన్స్‌కో ఏడీ ప్రశాంత్‌రెడ్డి, డీఈ వెంకటరమణ తెలిపారు. ఆదివారం లక్ష్మీపూర్ గ్రామానికి సాత్నాల సబ్‌స్టేషన్ నుంచి వచ్చే పాత కనెక్షన్‌ను తొలగించి, బెల్లూరి నుంచి కొత్త కనెక్షన్ ఇచ్చారు. సాత్నాల నుంచి 20 కిలో మీటర్ల వరకు లక్ష్మీపూర్‌కు లైన్ ఉండగా, దూరభారంతో ఇబ్బందులు ఎదురయ్యేవి. ప్రస్తుతం 5కిలో మీటర్లు దూరంలోని బెల్లూరి ఫీడర్ నుంచి కనెక్షన్ ఇచ్చినట్లు వారు తెలిపారు. సుమారు రూ.10లక్షల ఖర్చుతో 50 విద్యుత్ స్తంభాలు వేసి కనెక్షన్ పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ జనార్దన్ రెడ్డి, క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు.

పూలే జయంతిని ఘనంగా నిర్వహించాలి

ఎదులాపురం: భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు చదువుల తల్లి జ్ఞాన జ్యోతి సావిత్రీబాయి పూలే 187వ జయంతిని ఈ నెల 3న ఘనంగా జరుపుకోవాలని అఖిల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పెట్కులే ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. ప్రభుత్వ కార్యాలయాల్లో, వివిధ స్వచ్ఛంద సంస్థల్లో జరుపుకోవాలన్నారు.

ఇంటర్వ్యూ



కందుల గజేందర్
ఆర్‌వీఎం సెక్టోరియల్ అధికారి
అంశం: విద్యాశాఖ

ఆదిలాబాద్‌టౌన్: సాక్షి: శాలసిద్ధి కార్యక్రమం ఉద్దేశం ఏమిటి.?

అధికారి: పాఠశాల మూల్యాంకనానికి సంబంధించిన ఏడు అంశాలు ఉంటాయి. వసతులు, విద్యాప్రమాణాలు, ఉపాధ్యాయుల పనితీరు, పాఠశాల నాయకత్వం, సమ్మిళిత విద్య, ఆరోగ్యం భద్రత, సామాజిక భాగస్వామ్యం, పాఠశాలకు అవసరమైన వనరులను సమకూర్చుకునే దానిపై కార్యక్రమం నిర్వహించబడుతుంది.

సాక్షి: ఎప్పటి వరకు ఆన్‌లైన్‌లో నమోదు గడువు ఉంది.?

అధికారి: ఈనెల 31 వరకు పాఠశాలల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయవచ్చు. ఇప్పటి వరకు 99 శాతం పూర్తయింది. 1446 పాఠశాలకు 1440 పాఠశాలలు ఆన్‌లైన్‌లో వివరాలు పొందుపరిచారు.

సాక్షి: శాలసిద్ధి అప్‌లోడ్‌లో ఎన్నో స్థానంలో ఉంది.?

అధికారి: రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. ఎన్‌హెచ్‌ఆర్‌డీ వద్ద పాఠశాల వివరాలు అందుబాటులో ఉంటాయి. పాఠశాలకు అవసరమైన వసతులు, నిధులను దీని ద్వారా కేటాయిస్తారు.

సాక్షి: స్వచ్ఛ విద్యాలయ్ పురస్కారానికి ఎన్ని పాఠశాలలు ఎంపికయ్యాయి.?

అధికారి: జిల్లాలో 595 పాఠశాలలు ఎంపికయ్యాయి. ఇందులో ఫైవ్‌స్టార్‌లో 16 పాఠశాలలు ఉన్నాయి.


సాక్షి: ఎల్‌ఈపీ కార్యక్రమం ఏవిధంగా జరుగుతుంది.?

అధికారి: ఎల్‌ఈపీ కార్యక్రమంలో భాగంగా విద్యాప్రమాణాలు పెరిగాయి. జిల్లాలో 70 శాతం మంది విద్యార్థులు చదవడం, రాయడం, చతుర్విద ప్రక్రియలు చేస్తున్నారు.

More transpiration leads more rainfall



Sura Satyanarayana



TRANSPORTATION THE CIRCULATORY SYSTEM

1 Mark Questions

1. Observe the given information and answer the question.

Student	Heartbeat	Pulse rate
Raju	72	72
Ravi	72	72

What is relationship between heartbeat and pulse rate?

A. Both Raju and Ravi's heartbeat and pulse rate equal.

2. Write the relation between transpiration in plants and rainfall?

A. 1) Plants release water in the form of water vapour through transpiration which helps to form clouds.
2) When air currents bring air near to clouds, it becomes fully saturated and come down as rain.
3) So more transpiration leads more rain fall.

3. The lumen size is bigger in vein when compared with artery. Why?

A. 1) The lumen size of veins is bigger because transportation of more blood volume without any pressure.
2) Besides, the valves occupy space inside veins.

4. Artery walls are strong and elastic. Why?

A. Arteries carry blood from heart to different parts of the body. Heart pumps the blood into arteries with a pressure. To withstand the increase in the pressure, the artery walls are strong and elastic.

5. Which is the largest artery in the body? Why is it big in size?

A. 1) The largest artery in the body is Aorta.
2) The aorta is big in size because it has to supply oxygenated blood to all the parts of the body except lungs.

Important 2 Marks Questions:

1. Write the differences between right auricle and left auricle?
2. Cockroach has open circulatory system. Why do we call it as open circulatory system? Mention any two animals that have open circulatory system?
3. After learning about blood circulatory system, what changes would you like to bring in your food habits?
4. What happens if the transpiration doesn't takes place in plants?
5. What questions do you pose to your teacher to understand "Blood clotting"?
6. If you get a chance to meet cardiologist, what questions you ask about the problems related heart?
7. Draw the block diagram of double circuit circulation.
8. After knowing about circulatory system, what precautions would you suggest to your elders about edema?


Important 4 Marks Questions

1. Examine the information given below and then write answer to the questions.

Person	Occupation	Age	B.P Reading	Remarks
Ramulu	Farmer	38	120/80	Normal B.P.
Srilatha	Housewife	62	150/120	High B.P.
Prakash	Business man	42	140/110	High B.P.
Kalpana	Teacher	35	90/70	Low B.P.

i) Is there any relation between age and blood pressure? Explain.
ii) What are the effects of high blood pressure?
iii) What are the effects of low blood pressure?
iv) What represent numerator and denominator in B.P. reading?

2. We know that roots absorb water with minerals from soil. Root hair plays an important role in absorbing water. Explain how plants absorb water through root hair.
3. If the valves in veins of the legs fail to stop the flow of blood, what could be the consequences of this failure?
4. How can you prove that the water transport through the xylem?
5. Draw a block diagram to explain single and double circulation. Write differences between them.
6. Observe the Heart diagram and answer the following questions.



i) Write the parts of A, B, C, D, E, F.
ii) Name the blood vessed that carries deoxygenated blood to chamber A
iii) Name the blood versel that carries oxygenated blood to chamber "B"

Choose the correct answer

1. The term "cardiac" refers to which organ?
1) Heart 2) Vein
3) Lymph 4) Capillary
2. On which side of the human heart is low in oxygen?
1) Left ventricle 2) Right auricle
3) Right ventricle 4) Both 1 and 2
3. Which structures of the heart control the flow of the blood?
1) Arteries 2) Veins
3) Valves 4) Capillaries
4. Which of the following opinions is correct?
1) Ravi said xylem and phloem cells are arranged one upon the other to form a tube like structure
2) John said, xylem and phloem are not separate tube like structures
3) Salma said, xylem and phloem cells connect together to form a tube like structure
4) Hari said, because of its shape xylem and phloem cells said to be tube like structures
5. An Aphid pierces its proboscis into the ___ to get plant juices.
1) Xylem 2) Phloem
3) Cambium 4) Vascular bundle
6. Heart is most important part in transport system. For smooth functioning of heart one should:
1) Take nutritious food
2) Do exercise daily
3) Habituated to smoking 4) 1, 2
7. The membrane that covers the lungs is "Pleura". The two layered membrane that covers the heart is:
1) Pleura 2) Pericardium
3) Cerebro spinal 4) Sclera
8. The word "pulmonary" refers to:
1) Heart 2) Lungs
3) Kidneys 4) Liver
9. The valves that present between right atrium and right ventricle are:
1) Bicuspid valves
2) Tricuspid valves
3) Pulmonary vales
4) Mitral valves
10. The valves that present between left atrium and left ventricle are:
1) Mitral valves
2) Tricuspid valves
3) Pulmonary valves
4) Aortic valves
11. Lower part of the legs of Raju was swollen due to overnight journey in sitting position without moving. This stage is called:
1) Hypoxia 2) Hyperemia
3) Edema 4) Clotting of blood
12. The pulse rate of children over 10 years and adults including senior citizens is:
1) 70 -10 2) 60 -110
3) 80 - 120 4) 90 - 120
13. The pulse rate of well trained adult athletes is:
1) 40 - 60 2) 60 - 100
3) 70 - 130 4) 90 - 120
14. Stethoscope was discovered by:
1) Calvin 2) Laennec
3) William Harvey 4) Landsteiner
15. The largest artery in our body is:
1) Pulmonary artery 2) Cardiac artery
3) Aorta 4) Inferior artery
16. The blood vessels which collect blood from upper parts (head) of the body are:
1) Superior vena cava
2) Inferior vena cava
3) Pulmonary veins 4) Cardiac veins
17. The whole processes of cardiac cycle is approximately completed in:
1) 0.8 sec 2) 0.9 sec
3) 0.10 sec 4) 0.11 sec
18. The liquid portion of the blood with nutrients that flows out of capillaries is:
1) Tissue fluid 2) Serum
3) Plasma 4) Trambin
19. The natural protoplasmic movements seen in amoeba are:
1) Drownian movements
2) Brownian movements
3) Peristaltic movements
4) Ciliated movement
20. The first eucoelomate animals are:
1) Platy helminthes 2) Nematy helminthes
3) Annelids 4) Arthropods
21. Open type of circulatory system is present in:
1) Cockroach 2) Earth warm
3) Humans 4) Frog

KEY

1) 1	2) 4	3) 3	4) 3	5) 2	6) 4
7) 2	8) 2	9) 2	10) 1	11) 3	12) 2
13) 1	14) 2	15) 3	16) 1	17) 1	18) 1
19) 2	20) 3	21) 1			

సార్క్ దేశాల విపత్తు నిర్వహణ కేంద్రం ఎక్కడ ఉంది?



బొమ్మనబోయిన శ్రీనివాస్
సీనియర్ ఫ్యాకల్టీ

ప్రకృతి వైపరీత్యాలు

మాదిరి ప్రశ్నలు

1. భారతదేశంలో తరచుగా తుఫానులకు గురయ్యే ప్రాంతాలు ఏవి?
   ఎ) తూర్పు, ఈశాన్య ప్రాంతాలు
   బి) తూర్పు, ఆగ్నేయ ప్రాంతాలు
   సి) పశ్చిమ, నైరుతి ప్రాంతాలు
   డి) పశ్చిమ, వాయవ్య ప్రాంతాలు
2. వరదలు ఎక్కువగా సంభవించే మైదాన ప్రాంతాలు ఏవి?
   ఎ) గంగా సింధూ మైదానం
   బి) దక్కన్ పీఠభూమి మైదాన ప్రాంతం
   సి) కృష్ణా- గోదావరి డెల్టా మైదానం
   డి) గంగా-బ్రహ్మపుత్ర మైదానం
3. దక్షిణ భారతదేశంలో తీవ్ర కరువుకు గురయ్యే ప్రాంతం ఏది?
   ఎ) రాయలసీమ (ఆంధ్రప్రదేశ్)
   బి) కొంగునాడు (తమిళనాడు)
   సి) దక్షిణ తెలంగాణ
   డి) వయనాడు (కేరళ)
4. కింది వాటిలో వేగంగా వచ్చే విపత్తులు కానివి ఏవి?
   ఎ) అగ్నిపర్వతాలు పగిలిపోవడం
   బి) కొండ చరియలు విరిగిపడటం
   సి) వరదలు రావడం
   డి) కరువుకాటకాలు సంభవించడం
5. కింది వాటిలో విపత్తుల నిర్వహణ చర్యలకు కు సంబంధించనిది ఏది?
   ఎ) విపత్తులు రాకుండా ఆపడం
   బి) విపత్తుల ప్రభావాన్ని తగ్గించడం
   సి) విపత్తులను ఎదుర్కొనే సంసిద్ధతను ఏర్పరచడం
   డి) పైవేవీ కావు
6. 'సునామీ' అనే పదంలో 'సు' అంటే జపాన్ భాషలో అర్థమేమిటి?
   ఎ) అల బి) ప్రమాదం
   సి) సముద్రం డి) రేవు
7. సునామీకి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
   ఎ) సునామీ అలలు తీరాన్ని చేరుతున్నప్పుడు వాటి వేగం, తరంగ దైర్ఘ్యం తగ్గుతుంది
   బి) సముద్రంలో భూపలకల కదలికల వల్ల, అగ్నిపర్వతాల విస్ఫోటనం వల్ల, కొండచరియలు విరిగిపడటం వల్ల సునామీ వస్తుంది
   సి) రోజులో ఏ సమయంలోనైనా సునామీ సంభవించవచ్చు
   డి) పైవన్నీ సరైనవే
8. తక్కువ వర్షపాతం కురవడం అంటే?
   ఎ) సగటు వర్షపాతం కంటే తక్కువగా వర్షం పడటం
   బి) సగటు వర్షపాతం కంటే 20-59 శాతం తక్కువగా వర్షం పడటం
   సి) సగటు వర్షపాతం కంటే 19 శాతం ఎక్కువ నుంచి 19 శాతం తక్కువ వరకు వర్షపాతం ఉండడం
   డి) సగటు వర్షపాతంలో 60 శాతం కంటే తక్కువగా వర్షం పడటం
9. కరువు ప్రభావం వల్ల ఏర్పడే తీవ్ర పరిణామాల్లో కింది వాటిలో లేనిది ఏది?
   ఎ) భూగర్భ నీటిమట్టం పడిపోతుంది
   బి) ప్రజల వలసలు పెరుగుతాయి
   సి) వ్యవసాయ అనుబంధ రంగాల్లోని ప్రజల కొనుగోలు శక్తి పడిపోతుంది
   డి) పైవేవీ కావు
10. IWMPను విస్తరించండి.
    ఎ) Integrated Watershed Management Programme
    బి) Internal Water Management Programme
    సి) Integrated Water Maintenance Project
    డి) Internal Watershed Management Project
11. 'టెర్రరిజం' (ఉగ్రవాదం) అనే ఆంగ్ల పదం 'Terrorisme' అనే ఏ భాషాపదం నుంచి ఉద్భవించింది?
    ఎ) గ్రీక్ బి) ఫ్రెంచ్
    సి) లాటిన్ డి) ఇటాలియన్
12. భూకంపం సంభవించే ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు?
    ఎ) భూకంప నాభి
    బి) భూకంప అధికేంద్రం
    సి) భూకంప ద్రోణి
    డి) భూకంప పరివాహం
13. భూకంపాలను నమోదు చేసే కేంద్రాలకు మొదటగా చేరే తరంగాలు ఏవి?
    ఎ) P తరంగాలు బి) S తరంగాలు
    సి) M తరంగాలు డి) L తరంగాలు
14. కింది వాటిలో 'ర్యాలీ తరంగాలు' ఏవి?
    ఎ) P తరంగాలు బి) S తరంగాలు
    సి) T తరంగాలు డి) L తరంగాలు
15. భూ ఉపరితలంపై నష్టానికి కారణమవుతున్న భూకంప తరంగాలు ఏవి?
    ఎ) ప్రాథమిక తరంగాలు
    బి) గౌణ తరంగాలు సి) దీర్ఘ తరంగాలు
    డి) చర్యశీలా తరంగాలు

SAARC

టీఎస్‌పీఎస్సీ
టీఆర్‌టీ
ఎస్‌జీటీ - సోషల్ స్టడీస్
ప్రత్యేకం

16. లోతునాభి (Deep Focus) భూకంపాలు అంటే?
    ఎ) భూకంప నాభి లోతు 300కి.మీ. కంటే అధికంగా ఉండి ఏర్పడే భూకంపాలు
    బి) భూకంప నాభి లోతు 500కి.మీ. కంటే అధికంగా ఉండి ఏర్పడే భూకంపాలు
    సి) భూకంప నాభి లోతు 300కి.మీ.- 500కి.మీ. మధ్య ఉండి ఏర్పడే భూకంపాలు
    డి) భూకంప అభికేంద్రానికి అతి లోతుగా ఏర్పడే భూకంపాలు
17. కింది వాటిలో భూకంపాలు సంభవించడానికి కారణం కానిది ఏది?
    ఎ) హిమ సంపాతాలు
    బి) భూపాతాలు
    సి) అత్యధిక స్థాయిలో అంతర్భూజల నిక్షేపాలను వినియోగించడం
    డి) పైవేవీ కావు
18. అత్యధికంగా భూకంపాలు సంభవించే ప్రాంతాల్లో కింది వాటిలో లేనిది ఏది?
    ఎ) అలూషియన్ ద్వీపాలు
    బి) కాకసమ్ పర్వతాలు
    సి) కురైల్ ద్వీపాలు డి) అక్కైషీ పర్వతాలు
19. కింది వాటిలో అత్యంత తీవ్ర భూకంపం ఏది?
    ఎ) కోయనా భూకంపం (మహారాష్ట్ర- 1967)
    బి) ఉత్తర కాశీ భూకంపం (ఉత్తరప్రదేశ్- 1991)
    సి) లాతూరు భూకంపం (మహారాష్ట్ర- 1993)
    డి) భుజ్ భూకంపం(గుజరాత్- 2001)
20. 'ఫూజిటా స్కేలు' ఏ ప్రకృతి విధ్వంసాన్ని వర్గీకరిస్తుంది?
    ఎ) భూకంపాలు బి) టొర్నెడొలు
    సి) సునామీలు డి) భూపాతాలు
21. జాతీయ విపత్తుల నిర్వహణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
    ఎ) డిసెంబర్ 28 బి) అక్టోబర్ 29
    సి) మే 10 డి) జూన్ 27
22. సాధారణంగా సునామీ సగటు వేగం ఎంత ఉంటుంది?
    ఎ) 800 కి.మీ./గం.
    బి) 500 కి.మీ./గం.
    సి) 1000 కి.మీ./గం.
    డి) 200 కి.మీ./గం.
23. ఇంటర్నేషనల్ సునామీ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఎక్కడ ఉంది?
    ఎ) ఇవా (హవాయి)
    బి) హోనోలులు (హవాయి)
    సి) పాల్మర్ (అలస్కా) డి) గోవా
24. జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికారిక సంస్థను ఏ సంవత్సరంలో నెలకొల్పారు?
    ఎ) 2005 బి) 2006
    సి) 2008 డి) 2009
25. జాతీయ విపత్తు స్పందన దళం (National Disaster Response Force) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
    ఎ) హైదరాబాద్ బి) చెన్నై
    సి) న్యూఢిల్లీ డి) ముంబై
26. కింది వాటిలో విపత్తు నిర్వహణ చర్యల్లో భాగం కాని కార్యక్రమం ఏది?
    ఎ) సహాయక చర్యలు చేపట్టడం
    బి) నియంత్రణ
    సి) పునరావాసం కల్పించడం
    డి) ఉపశమన చర్యలు
27. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ చైర్మన్‌గా ఎవరు వ్యవహరిస్తారు?
    ఎ) కేంద్ర హోం మంత్రి
    బి) కేంద్ర రక్షణ మంత్రి
    సి) కేంద్ర పర్యావరణ విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి
    డి) ప్రధానమంత్రి
28. 'డిజాస్టర్' (విపత్తు) అనే ఆంగ్ల పదం 'Dusaster' అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. దాని అర్థం ఏమిటి?
    ఎ) ప్రమాదకరమైన పక్షి
    బి) దుష్ట రాక్షసి సి) చెడు నక్షత్రం
    డి) శాంతి దేవత
29. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.0గా నమోదైతే, అది ఎన్ని అణుబాంబుల శక్తితో సమానంగా అంచనా వేస్తారు?
    ఎ) 100 బి) 1000
    సి) 10 డి) 10,000
30. ఇప్పటివరకు అత్యధిక ప్రాణ నష్టం కలిగించిన తుఫాన్ ఏది?
    ఎ) కత్రినా బి) టిప్
    సి) భోలా డి) ఐలా
31. భూకంప సముద్ర తరంగం అంటే?
    ఎ) భూకంపం బి) సునామీ
    సి) టొర్నెడొ డి) భూపాతం
32. 'టొర్నెడొ' అనే ఆంగ్ల పదం 'Tronada' అనే స్పానిష్ భాషాపదం నుంచి వచ్చింది. దాని అర్థం ఏమిటి?
    ఎ) గాలి తుఫాను బి) మెరుపుల వర్షం
    సి) భయంకరమైన ఉరుము
    డి) ఉరుముల తుఫాను
33. అతి తీవ్రమైన టొర్నెడొల వాయువేగం గంటకు ఎన్ని కిలోమీటర్లు?
    ఎ) 100 పైన బి) 200 పైన
    సి) 300 పైన డి) 500 పైన
34. కాన్సాస్ (USA) నగరంలోని ఒక పిండి బస్తా ఏ ప్రకృతి విపత్తు వల్ల 177 కి.మీ. దూరంలోని ప్రదేశంలో లభించింది?
    ఎ) సునామీ బి) భూపాతం
    సి) వరదలు డి) టొర్నెడొ
35. ప్రపంచంలోనే అత్యంత తీవ్రమైన టొర్నెడొలు ఏ దేశంలో సంభవిస్తున్నాయి?
    ఎ) యు.ఎస్.ఎ. బి) కెనడా
    సి) బంగ్లాదేశ్ డి) న్యూజిలాండ్
36. భూపాతాలకు దారితీసే ప్రధాన కారణాల్లో కింది వాటిలో లేనిది ఏది?
    ఎ) భూసహజ ప్రకంపనలు
    బి) అటవీ నిర్మూలన
    సి) శిలా శైథిల్యం డి) గనుల తవ్వకం
37. 'అంతర్జాతీయ ప్రకృతి వైపరీత్యాల తగ్గింపు దశాబ్దం'గా యూఎన్‌వో ఏ కాలాన్ని ప్రకటించింది?
    ఎ) 2000-2010 బి) 1990-2000
    సి) 2005-2015 డి) 2010-2020
38. కింది వాటిలో 'కేంద్రీయ ఉద్భేదనం' ద్వారా ఏర్పడిన అగ్నిపర్వతం ఏది?
    ఎ) ఎట్నా బి) క్రాకటోవా
    సి) కిలిమంజారో డి) హేల్యాకోలా
39. కింది వాటిలో ప్రపంచ మధ్య పర్వత మేఖలలో ఉన్న అగ్నిపర్వతం ఏది?
    ఎ) వెసూవియస్ బి) ఫ్యూజియామా
    సి) బారెన్ డి) మానాలోవా
40. 'మధ్యధరా సముద్రపు ద్వీపస్తంభం' అని ఏ అగ్నిపర్వతాన్ని పిలుస్తారు?
    ఎ) కిలిమంజారో బి) స్ట్రాంబోలి
    సి) నార్కొండం డి) ఫ్యూజియామా
41. సార్క్ దేశాల విపత్తు నిర్వహణ కేంద్రం ఎక్కడ ఉంది?
    ఎ) ఢాకా బి) కొలంబో
    సి) ఖాట్మండ్ డి) న్యూఢిల్లీ
42. ప్రపంచ విపత్తు నివేదికను ఎవరు తయారు చేస్తారు?
    ఎ) యూఎన్‌వో
    బి) ఇంటిగ్రేటెడ్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్
    సి) ఇంటర్నేషనల్ రెడ్‌క్రాస్ సొసైటీ
    డి) ఇంటర్నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఆర్గనైజేషన్
43. విపత్తు నిర్వహణలో అత్యంత ముఖ్యమైన అంశం ఏది?
    ఎ) ఉపశమన చర్యలు
    బి) విపత్తు హెచ్చరిక సి) పునరావాసం
    డి) నష్ట నివారణ చర్యలు

సమాధానాలు

1) బి	2) డి	3) ఎ	4) డి	5) ఎ
6) డి	7) డి	8) బి	9) డి	10) ఎ
11) బి	12) ఎ	13) ఎ	14) డి	15) సి
16) ఎ	17) డి	18) బి	19) డి	20) బి
21) బి	22) ఎ	23) బి	24) ఎ	25) సి
26) బి	27) డి	28) సి	29) ఎ	30) సి
31) బి	32) డి	33) డి	34) డి	35) సి
36) ఎ	37) బి	38) ఎ	39) ఎ	40) బి
41) డి	42) సి	43) బి		


గతంలో వచ్చిన ప్రశ్నలు

1. ఆఫ్రికాలోని 'గుడ్‌హోప్ అగ్రం' వద్ద భూకంపం సంభవించింది. దాని 'S' తరంగాలు కింది వాటిలో ఏ ప్రాంతానికి ముందుగా చేరుతాయి? *(డీఎస్సీ-2012)*
   ఎ) బ్రెజిల్ బి) ఈజిప్ట్
   సి) ఆస్ట్రేలియా డి) అంటార్కిటికా
2. 2004లో హిందూ మహాసముద్రంలో వచ్చిన చారిత్రాత్మక సునామీ మాగ్నిట్యూడ్ ఎంత? *(డీఎస్సీ-2012)*
   ఎ) 6.0 బి) 7.0
   సి) 8.0 డి) 9.0
3. ప్రపంచంలో అత్యంత చురుకుగా ఉన్న అగ్నిపర్వతం ఏది? *(టెట్-2017)*
   ఎ) మౌంట్ వెసూవియస్
   బి) స్ట్రాంబోలి
   సి) మౌంట్ కిలిమంజారో
   డి) ఫ్యూజియామా
4. మెక్సికో సింధుశాఖలో ఏర్పడే చక్రవాతాలను ఏమంటారు? *(టెట్ - 2014)*
   ఎ) టైఫూన్లు బి) హరికేన్లు
   సి) సైక్లోన్లు డి) విల్లీ-విల్లీ
5. ద్రవ పదార్థాల ద్వారా ప్రసరించలేని భూకంప తరంగాలు ఏవి? *(డీఎస్సీ-2006)*
   ఎ) S తరంగాలు బి) M తరంగాలు
   సి) L తరంగాలు డి) P తరంగాలు

సమాధానాలు

1) బి	2) డి	3) బి	4) బి	5) ఎ

అంకెలు కలపండి రంగులు వేయండి





పక్కన రెండు బొమ్మల మధ్య 10 తేడాలు ఉన్నాయి. గుర్తించండి.

నాన్నా చెప్పవా

గాల్లోంచి నీటిని వేరు చేయవచ్చా?




గాల్లో అనేక వాయువులతో పాటు నీటి ఆవిరి కూడా ఉంటుందన్న సంగతి మీకు తెలుసు కదా. గాలి లోని ఈ నీటి ఆవిరిని చల్లార్చి, వేరు చేయడం ద్వారా మనం మంచి తాగునీటిని పొందవచ్చు. ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకుని ''వాటర్ మిల్'' (జలయంత్రం) పేరుతో శాస్త్రజ్ఞులు ఈ మధ్యనే ఒక ప్రత్యేక పరికరాన్ని రూపొందిం చారు. వాటర్ ఫిల్టర్ లాగా చాలా సులభంగా వాడుకొనేందుకు వీలయ్యే ఈ సాధనం త్వరలోనే ప్రపంచమంతటా అందుబాటు లోకి వస్తుందని అంటున్నారు. ఏ ప్రదేశంలో ఉంచినప్పటికీ అక్కడి గాలిని స్వీకరించి, అందులోని నీటి ఆవిరిని వేరుచేసి, దానిని చల్లార్చి నీరుగా మార్చి ఈ పరి కరం మనకు అందిస్తుంది. ఎడారి ప్రాంతాలు, నీటికి కటకటగా వుండే ప్రాంతాల వారికి 'వాటర్‌మిల్' ఒక వరం లాంటిదే అన డంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పటికి కొన్ని వేల సంవత్సరాల కిందట మన భూగోళం మీద కొన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలు ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ తమ నీటి అవసరాలను తీర్చుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. క్రిమియా అనే ఎడారి ప్రాంతంలో నివసించే ప్రజలు దాదాపుగా ఒక పిరమిడ్ ఆకారంలో వుండే కట్టడాలను నిర్మించి వాటి సాయంతో మంచినీటిని ఉత్పత్తి చేసుకునే వారు.


సముద్రం నుంచి బయలుదేరి ఎడారి మీదుగా ప్రయాణించే గాలి కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్ల ద్వారా పిర మిడ్ (లాంటి కట్టడం) లోకి వెళ్లేది. ఆ వేడిగాలి పిరమిడ్‌లోకి వెళ్లగానే దాని లోపలి గోడలకు తగిలి చల్లబడేది. ఇందుకు అనువుగా ఆ కట్టడం లోపలి గోడల్లో లెక్కలేనన్ని రంధ్రాలు, చిన్న చిన్న సొరంగ మార్గాలు వుండేవి. ఇలా సముద్రపు గాలి చల్లబడగానే అందు లోని నీటి ఆవిరి చిన్న చిన్న తుంపరల్లాగా పిరమిడ్ గోడలకు అంటుకొనేది. ఈ ప్రక్రియ మళ్లీ మళ్లీ జరుగుతూ వుండడంతో చిన్న చిన్న నీటి తుంపరలు క్రమేణా పెద్ద చుక్కలుగా మారి, రాతి కట్టడం గోడల వెంబడి జారి కిందికి చేరుకునేవి. ఆ విధంగా కట్టడం కింది భాగంలో పెద్ద మొత్తంలోనే నీరు సేకరించబడేది. పురాతత్వ శాస్త్రజ్ఞులు జరిపిన తవ్వకాలలో ఇలాంటి కట్టడాలు బయట పడినప్పుడు వారి తెలివితేటలకు నిజంగానే అందరూ ముక్కుమీద వేలేసుకున్నారు.

లెక్కించండి

కింది బొమ్మలో ఎన్ని త్రికోణాలు ఉన్నాయో లెక్కించండి



కింద ఇచ్చిన ఆవు బొమ్మను పక్కన ఖాళీ గళ్లలో గీసి రంగులు వేయండి.



పక్కన ఉన్న ఆరు నీడలలో కింద రంగులలో ఉన్న బొమ్మ అసలైన నీడ ఏదో గుర్తించండి





త్రికోణాలు: 28

ఆదిలాబాద్ | సోమవారం | జనవరి | 1 | 2018 సాక్షి

ఒక్కొక్కటిగా సమస్యల పరిష్కారం

- మార్పుపై ప్రజల నుంచి అభిప్రాయం వచ్చేలా పనిచేస్తాం
- రాయి సెంటర్లు.. పటేళ్ల సమావేశాల్లో పాల్గొంటున్నాం..
- ఆదివాసీల నినాదమైన 'జల్ జంగల్ జమీన్'కు అండగా నిలుస్తాం
- కిసాన్‌మిత్ర హెల్ప్‌లైన్ ద్వారా రైతుల సమస్యల పరిష్కారానికి కృషి
- ఏజెన్సీ సర్టిఫికెట్లు, పహాణీల జారీలో నిదానంగా, న్యాయంగా వ్యవహరిస్తాం
- ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లాస్థాయి పరిశీలన కమిటీ
- 2017 ప్రగతి నివేదికపై మీడియా సమావేశం
- వివరాలు వెల్లడించిన కలెక్టర్ దివ్యదేవరాజన్


విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ దివ్యదేవరాజన్

సాక్షి,ఆదిలాబాద్: జిల్లాలో సమస్యలు తెలుసుకొని ఒక్కొటొక్కటిగా పరిష్కరిస్తాం.. మార్పు జరుగుతుందని ప్రజల నుంచి అభిప్రాయం వచ్చేలా పనిచేస్తాం.. ముందుగా ఏజెన్సీ ప్రాంతంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు ఎస్పీ విష్ణు ఎస్.వారియర్, ఐటీడీఏ పీవో, మంచిర్యాల కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌తో కలిసి సమష్టిగా కృషి చేస్తున్నామని కలెక్టర్ దివ్యదేవరాజన్ అన్నారు. జిల్లా కలెక్టర్‌గా డిసెంబర్ 18న బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి ఆమె ఏజెన్సీ మండలాల్లో పర్యటిస్తూ వచ్చారు. మొదటిసారి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదివారం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. 2017 సంవత్సరంలో సాధించిన ప్రగతి నివేదిక వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతంలో సమస్యలను తెలుసుకుంటున్నామన్నారు. రాయిసెంటర్లు, పటేళ్ల సమావేశాల్లో పాల్గొంటున్నామని, ఏజెన్సీ మండలాల్లో అధికారులు, ప్రజలతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్, గాదిగూడ మండలాల్లో ప్రజలను కలిశామన్నారు. మండల, గ్రామస్థాయి అధికారులు ఇందులో పాల్గొని సమస్యలను తెలియజేస్తున్నారని చెప్పారు. ప్రతీ మండలంలో వేర్వేరు సమస్యలు ఉన్నాయని, నార్నూర్‌లో మంచినీటి సమస్య.. గాదిగూడలో గ్రామాలకు కనెక్టివిటి లేదని.. రహదారులు అస్తవ్యస్తంగా మారాయని.. అంబులెన్సులు సైతం రావడం లేదని.. కనీసం సెల్ నెట్‌వర్క్ కూడా లేదని.. ఇలా ప్రతీ సమస్యపై దృష్టి సారించి పరిష్కారానికి కృషి చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.

ప్రజలకు న్యాయం, జిల్లా అభివృద్ధే ధ్యేయం

ప్రజలకు న్యాయం, జిల్లా అభివృద్ధి ధ్యేయంగా తాము ముందుకు వెళ్తామని కలెక్టర్ తెలిపారు. ఆదివాసీల నినాదమైన జల్ జంగల్ జమీన్ సమస్యల పరిష్కారంపై దృష్టి పెడుతున్నామన్నారు. గాదిగూడలో నీళ్లకు బావులు కూడా లేవు. అదేవిధంగా అటవీ భూముల్లో భూ హక్కుల సమస్యలు చాలా ఉన్నాయి. ఇలాంటి వాటిపై ముందుచూపుతో వెళ్తున్నామని చెప్పారు. ఏజెన్సీ ఏరియా సర్టిఫికెట్లు, పహాణీల జారీలో హడావిడిగా కాకుండా నిదానంగా, న్యాయంగా వ్యవహరిస్తాం. భూ రికార్డుల ప్రక్షాళన రాష్ట్ర ప్రత్యేక అధికారి కరుణ ఈ విషయంలో ఒప్పుకోవడం జరిగిందన్నారు. లోకల్ ఏజెన్సీ సర్టిఫికెట్ల జారీ విషయంలో విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం జిల్లాస్థాయి పరిశీలన (స్క్రూటినీ) కమిటీ నియమించనున్నట్లు చెప్పారు.

వ్యవసాయం, విద్య, వైద్యంపై ఫోకస్..

ఆదిలాబాద్ జిల్లాలో పరిశ్రమలు తక్కువగా ఉన్నాయి. వ్యవసాయమే ప్రధాన ఆధారం. పత్తి పంటలో రైతులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. యవత్‌మాల్, నాందేడ్, విదర్భ లలో ఉన్నటువంటి సమస్యలే ఈ ప్రాంతంలోనూ ఉన్నాయి. ఇటీవల గులాబీ పురుగు ఉధృతికి పంట నష్టం సంభవించింది. ఇలాంటి సమస్యల పరిష్కారానికి సరైన వేదిక కావాలి. గతంలో వికారాబాద్ కలెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు కిసాన్‌మిత్ర హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేశాం. జిల్లాలోనూ కిసాన్‌మిత్ర హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయనున్నాం. బ్యాంకుల నుంచి రైతుల రుణ ప్రణాళిక, నకిలీ విత్తనాల నష్టాలు, ఇలా అనేక సమస్యలకు హెల్ప్‌లైన్ ద్వారా పరిష్కారానికి పాటుపడతాం. ఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా 50శాతం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఉపాధి కల్పించాల్సి ఉంది. విద్య, వైద్యం జిల్లాలో బాగానే ఉన్నప్పటికీ ఇంకా పరిస్థితులు మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటాం. జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే 95శాతం ప్రసవాలు జరుగుతుండటం గమనించదగ్గ విషయం. లేబర్‌రూంల ఆధునికీకరణ తదితర పనులు నడుస్తున్నాయి. జూన్ 2019 నాటికి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి కుళాయి ద్వారా నీటిని అందజేయడం జరుగుతుందన్నారు. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా పార్ట్–ఏలో దాదాపు పూర్తయ్యింది. పార్ట్–బీలో వివాదాస్పద భూముల సమస్యలను వచ్చే జూన్ నాటికి పరిష్కరించడం జరుగుతుంది. భూ పంపిణీలో గతేడాది జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని కలెక్టర్ తెలిపారు.

పోలీసు రిక్రూట్‌మెంట్‌లో..

జిల్లా యువతకు ప్రోత్సాహం

- 20శాతం ఉద్యోగాలు మన జిల్లా నుంచే భర్తీ కావాలి
- జిల్లాలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయి.. వదంతులు నమ్మవద్దు
- 2016తో పోల్చితే 2017లో కేసులు తగ్గాయి
- ఏజెన్సీ అల్లర్ల కేసులో అరెస్టుల పర్వం
- జిల్లా ఎస్పీ విష్ణు ఎస్.వారియర్


మాట్లాడుతున్న ఎస్పీ విష్ణు ఎస్.వారియర్

సాక్షి,ఆదిలాబాద్: జిల్లా యువత పోలీసు రిక్రూట్‌మెంట్‌లో అధిక కొలువులు సాధించేందుకు పోలీసుశాఖ పరంగా ప్రోత్సాహం, సహకారం అందిస్తాం.. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం 8వేల నుంచి 10వేల వరకు పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది.. ఇందులో జిల్లా అభ్యర్థులే 20 శాతం పోస్టులు సాధించేలా సన్నద్ధం చేస్తామని ఎస్పీ విష్ణు ఎస్.వారియర్ అన్నారు. కలెక్టరేట్‌లో ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. 2016 క్రైమ్ డాటాను 2017తో పోలుస్తూ నివేదికను విడుదల చేసి మాట్లాడారు. జిల్లాలో ప్రస్తుతం శాంతి భద్రతలు పూర్తిస్థాయిలో అదుపులో ఉన్నాయన్నారు. వదంతులు నమ్మవద్దని పేర్కొన్నారు. ఏజెన్సీలో అల్లర్లకు సంబంధించి ఇరువర్గాలపై 53 కేసులు నమోదు చేశామన్నారు. నిందితులను అరెస్టు చేయనున్నట్లు చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లో శాంతిభద్రతలను నెలకొల్పేందుకు జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్, ఐటీడీఏ పీఓ, మంచిర్యాల కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సహకారంతో ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.

నేరాలు తగ్గాయి..

జిల్లాలో 2016తో పోలిస్తే 2017లో నేరాల నమోదు సంఖ్య తగ్గిందని ఎస్పీ తెలిపారు. 2016లో 2,785 కేసులు నమోదైతే, 2017లో 2527 కేసులు నమోదయ్యాయని అన్నారు. ఇందులో గతేడాది 57 తీవ్రస్థాయి నేరాలు ఉండగా, ఈఏడాది 45కు తగ్గాయన్నారు. మహిళలపై నేరాలకు సంబంధించి గతేడాది 320 కేసులు నమోదు కాగా, ఈఏడాది 258 నమోదయ్యాయని తెలిపారు. ఆస్తుల చోరీకి సంబంధించి 2016లో 256 కేసులు, 2017లో 157 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. అంతరాష్ట్ర దొంగల ప్రమేయం ఉన్నట్లు విచారణలో తేలిందన్నారు. లోక్‌అదాలత్‌లో కేసుల పరిష్కారం సంఖ్య 265 నుంచి 705కు పెరిగిందన్నారు. 2012 నుంచి అపరిష్కృతంగా ఉన్న కేసుల పరిష్కారం చేయాలని హైకోర్టు నుంచి ఉన్న ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా వివిధ కేసుల్లో నిందితులుగా ఉండి విచారణకు కోర్టుకు హాజరుకాకుండా ఎన్‌బీడబ్ల్యూపై ఉన్న వారిని పట్టుకొని న్యాయస్థానంలో హాజరుపర్చనున్నట్లు చెప్పారు. మార్చి వరకు ఇది పూర్తి చేస్తామన్నారు. షీటీమ్‌ల పనితీరు వలన ఈవ్‌టీజింగ్ కేసుల నమోదు పెరిగిందని, అదే సమయంలో ఈవ్‌టీజింగ్‌కు పాల్పడే వారిలో భయం ఏర్పడిందన్నారు. జిల్లాలో క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ (సీసీటీఎన్ఎస్) ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఈ ప్రాజెక్టు అమలులో జిల్లా నాల్గో స్థానంలో ఉన్నట్లు పేర్కొన్నారు. కమ్యూనిటీ పోలీసు విధానంలో భాగంగా పట్టణాలు, మేజర్ గ్రామపంచాయతీల్లో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు జిల్లాలోని పలుచోట్ల 89 ఏర్పాటు చేసినట్లు వివరించారు.

గుట్కా, మట్కా, డ్రగ్స్ దందాపై నజర్..

జిల్లాలో వ్యవస్థీకృతంగా గుట్కా, మట్కా, డ్రగ్స్ దందా నడిపిస్తున్న వారిపై పోలీసుల నజర్ ఉంటుందని ఎస్పీ అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ విధానంతో జిల్లాలో నేరాల అదుపునకు కృషి చేస్తామని తెలిపారు. పోలీసులకు ఇన్‌సర్వీస్‌లో శిక్షణ నిర్వహించి వారిలో ఆత్మస్థైర్యం పెంపొందించడం జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కలెక్టర్ దివ్యదేవరాజన్‌తో పాటు జేసీ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

బాలకేంద్రం విద్యార్థుల ప్రతిభ


రాష్ట్రస్థాయిలో ప్రతిభకనబర్చిన బాలకేంద్రం విద్యార్థులు

ఆదిలాబాద్‌కల్చరల్: హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన నటరాజపాద నృత్యోత్సవంలో స్థానిక బాలకేంద్రం విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబర్చారు. స్నేహ, తన్వీ, భావన, రాజనందిని, నిక్షిప్త, సింధు, చిన్మయ్, జగతి, వేదశ్రీ, ఓంసాయి, శ్రావ్య, వైష్ణవి, అనూష, వంశీకృష్ణ, ప్రజ్ఞ అవార్డులు అందుకున్నారు. అలాగే బాలకేంద్రం పర్యవేక్షకుడు మిట్టు రవికి లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డు దక్కింది. ఈసందర్భంగా విద్యార్థులను పలువురు అభినందించారు.

మహాసభలను పండుగలా నిర్వహించాలి

- సీపీఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి


మాట్లాడుతున్న ప్రభాకర్‌రెడ్డి

ఎదులాపురం: గ్రామ, మండలస్థాయిలో నిర్వహించనున్న సీపీఐ మహాసభలను పండగలా నిర్వహించాలని పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ ఆధ్వర్యంలో ఈనెలలో గ్రామ స్థాయి శాఖ మహాసభలు, ఫిబ్రవరిలో మండల, మార్చిలో జిల్లా స్థాయి మహాసభలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మహాసభలకు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యురాలు నళినీరెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్.అరుణ్‌కుమార్, జిల్లా కౌన్సిల్ సభ్యులు కె.రాములు, బుర్రి సట్వాజి, బెజ్జంగి నర్సింగ్‌రావు, కె.స్వామి, బి.విలాస్ తదితరులు పాల్గొన్నారు.

2018 Happy New Year

కొత్త బంగారు లోకం..

ఎదురుచూస్తోంది..

- నూతన సంవత్సరంలో మార్పు అనివార్యం
- దురలవాట్లకు స్వస్తి పలికితే మేలు
- నూతనోత్సాహంతో ముందుకెళ్తే విజయం
- విజయానికి చేరువ చేసే ప్రణాళిక

మంచిర్యాలటౌన్: కొత్త సంవత్సరం వచ్చేసింది. కొంగొత్త ఆశలకు ప్రాణం పోసింది. జీవిత ప్రయాణంలో స్మృతులను మూటగట్టుకుని బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తూ.. ఓ మైలు రాయి వెనుకబడిపోయింది. అంతకుమించిన నూతనోత్తేజంతో నూతన సంవత్సరం మన ముందు అడుగిడింది. కోటి ఆశల కొత్త కాంతులు విరిసే వేళ.. మీ జీవితాలను మార్చే సోపానాలపై 'సాక్షి' ప్రత్యేక కథనం

ప్రణాళికతో ముందుకెళ్దాం..



ఏ పని చేయాలన్నా ముందుగా సంకల్పం ఉండాలి. నూతన సంవత్సరంలో నూతన పనులకు శ్రీకారం చుట్టాలన్నా, మనకు నచ్చని పనులను వదిలేయాలన్నా మన మనస్సును నిగ్రహించుకుంటేనే సాధ్యమవుతుంది. కొత్త సంవత్సరంలో ముందుగా వచ్చే మూడు నెలలు పరీక్షల కాలం. విద్యార్థులు గుర్తించాలి. విద్యార్థి దశ నుంచే సమయం విలువ తెలుసుకోవాలి. చదువు, ఆహారపు అలవాట్లలో పక్కా ప్రణాళిక ఉంటే ఏ పనైనా చిన్నదవుతుంది. ఇప్పటి నుంచే కళ్ల ముందు ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే ప్రశాంతంగా పరీక్షలు రాయవచ్చు. వచ్చే మార్చి, ఏప్రిల్ నెలల్లో పది, ఇంటర్, డిగ్రీ, పీజీ, పరీక్షలతో పాటు, ఎంసెట్, ఐసెట్, వంటి పోటీ పరీక్షలు సైతం నిర్వహిస్తారు. విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళికను రూపొందించుకోవాలి.

'సెల్'కు సమయాన్ని తగ్గించాల్సిందే..




సెల్‌ఫోన్ మన జీవితంలో తప్పనిసరి. కానీ అదే మనకున్న సమయాన్ని వృథా చేస్తుందన్న విషయాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్లు ఉండడంతో, ఫేస్‌బుక్, వాట్సప్, గేమ్స్, ఇతర యాప్స్‌తో పాటు స్నేహితులతో ఫోను మాట్లాడేందుకే ఉన్న సమయాన్ని కేటాయిస్తున్నారు ఎక్కువ మంది. ఈ పరిస్థితుల్లో సెల్‌ఫోన్ ముఖ్యమే అయినా, అది వాడేందుకు ఒక సమయాన్ని కేటాయించుకోవాలని గుర్తించాలి. ఫోను కోసం కొంత సమయాన్ని కేటాయించి, మన భవిష్యత్ ఉన్నత స్థానానికి వెళ్లేందుకు మిగిలిన సమయాన్ని కేటాయించుకోవాలని నిర్ణయించుకుందాం.

డబ్బు విలువ తెలుసుకోవాలి..



డబ్బు మన దగ్గరున్నప్పుడు దాని విలువ తెలియదు. డబ్బు చేతుల్లో లేనప్పుడు దాని అవసరం పడినప్పుడు విలువ ప్రతి ఒక్కరికీ డబ్బు విలువ తెలుస్తుంది. ఇదే విషయాన్ని తల్లిదండ్రులు చిన్నారులకు అలవాటు చేయాలి. ఆ డబ్బును మన అవసరాలకు మాత్రమే ఖర్చు చేసేలా వారిని సిద్ధం చేయాలి. అవసరం లేకున్నా, డబ్బును వృథా చేయడం వల్ల కలిగే అనర్థాలను వివరించి, ఒక్కసారి డబ్బును కాపాడుకోక పోతే తర్వాత మనం ఎన్నో ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందనేది పిల్లలకు తెలియజేయాలి. డబ్బు పొదుపు చేసేందుకు నిర్ణయం తీసుకోవాలి. .

లక్ష్యంతో ముందుకెళ్లాలి...



ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. లేదంటే వారి జీవితం అంధకారమవుతుంది. విద్యార్థి దశలో ఉన్నవారు, భవిష్యత్‌లో వారు ఏం సాధించాలనుకుంటున్నారనే విషయమై ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకెళ్తే వారు ఏం చదవాలనే దానిపై అవగాహన ఉంటుంది. అందుకు తగిన కోర్సుల్లో ముందుకెళ్లి వారు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ఇక నిరుద్యోగులు అన్ని పోటీ పరీక్షలు రాస్తారు. కానీ ఏ ఉద్యోగం రాదు. ఎందుకంటే పోటీ పరీక్షలు రాయాలన్న కోరిక తప్ప, తప్పనిసరిగా ఉద్యోగం సాధించాలన్న కసి వారిలో ఉండదు కాబట్టి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం 2018లో వరుసగా ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తుంది. ఇప్పటికే ఉపాధ్యాయ అర్హత పరీక్షల నోటిఫికేషన్ విడుదలైంది. అందుకు అవసరమైన కోచింగ్ తీసుకోవడం, సమయాన్ని కేటాయించుకోవడం వంటివి చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకుని ముందుకెళ్తే విజయం మీదే. రేపు మాపు అంటూ వాయిదా వేయకుండా ఇప్పటి నుంచే పూర్తి సాధన ప్రారంభించాలి. పట్టుదలతో చదివి పరీక్షలకు సిద్ధం కావడానికి శిక్షణ పొందాలి. ఈ సంవత్సరం నిరుద్యోగి అనే ముద్రను విడనాడేందుకు కృషి చేస్తే, ఫలితం ఉంటుంది.

సమయం తిరిగి రాదు..



గడిచిన రోజు రద్దు చేసిన చెక్కు లాంటిది. రేపు అనేది ప్రామిసరీ నోటు వంటిది. ఈ రోజు అనేది నగదు వంటిది. చేతిలోని డబ్బును ఎలా సద్వినియోగం చేస్తామో అలాగే సమయాన్ని వినియోగించుకోవాలి. ప్రధానంగా చదువు, నిద్రకు సమయాన్ని కేటాయించుకోవాలి. సమయానికి విలువ ఇవ్వాలి. కళాశాలలకు వెళ్లే విద్యార్థులు పాఠ్యాంశాలంటే బోర్ అంటూ తరగతి గదుల నుంచి బయటకు వచ్చేస్తుంటారు. బేకరి, ఇంటర్‌నెట్ కేంద్రాల్లో సమయాన్ని గడపడం వంటివి చేస్తుంటారు. కబుర్లకు గుడ్‌బై చెప్తేనే, మన సమయాన్ని కాపాడుకోగలుగుతాం.

సానుకూల ధృక్పథం



చిన్నపాటి సమస్యలకే కుంగిపోవడం మంచి లక్షణం కాదు. సమస్య వచ్చినప్పుడు సానుకూల ధృక్పథంతో ఆలోచించాలి. ప్రతీ సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందన్న సంగతి మర్చిపోకూడదు. కష్టాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా మార్గాలు అన్వేషించాలి. ఆత్మీయులతో చర్చిస్తే పరిష్కారం సులభంగా గడపవచ్చు.

కాలంతోపాటు పరిగెత్తాలి..



ప్రపంచం వేగంగా మారిపోతోంది. ఆ వేగాన్ని అందుకునేందుకు మనం కూడా ఎప్పటికప్పుడు మన ఆలోచనా విధానాన్ని అప్‌డేట్ చేసుకోవాలి. నేర్చుకునే ధోరణి పెరగాలి. ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ మన చుట్టూ ఉన్నవాటిపై అవగాహన పెంచుకోవాలి. సమయం లేదని, వీలుకాలేదనే సాకులను కట్టిపెట్టాలి. విషయాలు తెలుసుకోవడంలో నిరంతరం విద్యార్థిగా ఉంటేనే సక్సెస్ మీ స్వంతమవుతుంది.

ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి..



'ఆరోగ్యాన్ని మించిన ఆస్తి మరోటి లేదు. ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాంగా, నాకేం రోగాలు లేవు కదా... నేనెందుకు వ్యాయామం చేయాలి. నేనెందుకు ఆహార నియమాలు పాటించాలి. మనిషి అన్నవాడు అన్నింటిని తిని, ఎంజాయ్ చేయాలి.. ఇప్పుడు ఎంజాయ్ కాకపోతే మరెప్పుడు చేస్తాం' అని పలువురు అనే మాటలు వింటుంటాం. ఆరోగ్యం విషయంలో చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. ఆ తర్వాత ఏదైనా ఆరోగ్య సమస్య రాగానే బెంబేలెత్తిపోతుంటారు. దీన్ని తప్పించుకునేందుకు రోజుకు ఒక అరగంటైనా వ్యాయామం చేయాలనే నిబంధన పెట్టుకోవాలి. మరి ఆలస్యమెందుకు కొత్త ఏడాదిలో దీనిని ఒక అలవాటుగా మార్చుకుందాం.

సాధ్యం కానిదేదీ లేదు...



ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు దాని సాధ్యాసాధ్యాలను ఆలోచించాలి. మనకు ఇది సాధ్యం కాదు అనే ధోరణి విడనాడి, కొంచెం కష్టమైనా సరే నేను సాధించగలుగుతానని ట్రై చేయాలి. కష్టతరమైనా క్రమం తప్పకుండా చేస్తే అది అలవాటుగా మారుతుందనేది వ్యక్తిత్వ వికాస నిపుణుల అభిప్రాయం. ఇక ఈ సంవత్సరంలో తప్పకుండా నేను ఈ నియమాలను పాటిస్తాను, ఈ విజయాలను సొంతం చేసుకుంటాను. ఇది నాకు సాధ్యమవుతుందనే పాజిటివ్ ఆలోచనను మన మనస్సులోకి నూతన సంవత్సరంతో పాటు ఆహ్వానించుకుందాం.

డైరీ రాసేద్దాం..



డైరీ రాయాలని చాలా మంది కొత్త సంవత్సరంలో కొనుగోలు చేస్తారు. నెల రోజుల పాటు బాగానే రాస్తారు. రెండో నెల నుంచి ఏడాది ముగింపు వరకు డైరీలోని పేజీలు ఖాళీగానే ఉంటాయి. డైరీ రాయడం మంచి అలవాటు. ఏరోజు విషయాలను ఆరోజు డైరీలో రాసుకోవడం వల్ల, మన జ్ఞాపకాలను అక్షర రూపంలో నిక్షిప్తం చేసుకోవచ్చు. మనం చేసే తప్పులు, మనం సాధించే విజయాలు ఇలా అన్ని కూడా మన డైరీ మనకు ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటుంది. చేసిన తప్పులను మళ్లీ చేయకుండా ఉండేందుకు డైరీ మనకు మార్గదర్శకంగా ఉపయోగపడుతుందని గుర్తించాలి.

ఒత్తిడే మన శత్రువు..



మారుతున్న కాలంలో ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒత్తిడి ఒక భాగమైంది. దీనికి తలొగ్గామో ఇక అంతే. ఒత్తిడిని మన శత్రువుగానే పరిగణించాలి. ఎప్పటికప్పుడు ఒత్తిడిని ఎదుర్కొనే వ్యూహాలు రచించాలి. దానిపై మనం పైచేయి సాధిస్తే విజయం సొంతమవుతుంది. ఇది చెప్పినంత సులభం కాకపోయినా సంకల్ప బలముంటే పెద్ద కష్టమేమీ కాదు. మంచివారితో స్నేహం చేయడం, నలుగురితో కలిసి పోవడం, పుస్తక పఠనం, యోగా, ధ్యానం.. ఇలాంటి వాటితో ఒత్తిడిని తరిమికొట్టాలి.

దురలవాట్లకు స్వస్తి..



ప్రతీ మనిషికి చెడు అలవాట్లు ఏంటో తెలుసు కానీ అలాంటి దురలవాట్లకు బానిసలుగా మారుతుంటారు. మనిషిని చెడు ఆకర్షించినంత వేగంగా మంచి ఆకర్షించదు కాబట్టి. దురలవాట్లకు దూరంగా ఉండాలని ఎన్నోసార్లు అనుకున్నా, అది కార్యరూపం దాల్చడంలో ఎప్పుడూ విఫలం అవుతూనే ఉంటారు. ఒక్కసారే కదా.. అని పొరపాటున కూడా వాటి జోలికి వెళ్లకూడదు. ఒకవేళ వాటికి దగ్గరైతే వాటి నుంచి బయట పడడం అంత తేలిక కాదు. కాబట్టి కొత్త ఏడాదిలో వాటి జోలికి వెళ్లనని ఒట్టు పెట్టుకోవాలి. మనసును అదుపులో ఉంచుకుంటే అదేమీ అసాధ్యం కాదు. ఇవన్నీ పాటిస్తే విజయం మీ సొంతమవుతుంది. ఆల్‌ది బెస్ట్.

కష్టపడి పనిచేద్దాం...



ఈజీ మనీ కోసం చాలా మంది పాకులాడుతున్నారు. పేకాట, మట్కా, జూదం వంటి వాటి ద్వారా త్వరగా డబ్బు సాధించాలనే ఉద్దేశ్యంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈజీ మనీ ఎప్పుడూ ఈజీగా రాదనే విషయాన్ని గ్రహించాలి. కష్టపడి సంపాదించడంలోనే తృప్తి, ఆనందం ఉంటుందనే విషయం మరవద్దు. వ్యసనాల్ని వదిలిపెట్టేందుకు నిర్ణయించుకుని, కొత్త ఏడాదిలో తీర్మానం చేసుకోవాలి. వీటి దుష్పరిణామాలు మనతో పాటు, మన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తాయని గుర్తించాలి. ఈ బలహీనతను అధిగమించేందుకు ఇతర ఆసక్తికర అంశాలపైనే దృష్టిని నిలపాలి. చెడు అలవాట్లున్న వారికి దూరంగా ఉంటే సగం విజయం చేరుకున్నట్లే. కుటుంబంతో కలిసి టీవీ చూడడం, బయటకు వెళ్లడం, సినిమాలు, మిత్రులు, బంధువుల ఇళ్లకు వెళ్లడం చేయడం వల్ల ఈ వ్యసనాల నుంచి దూరమయ్యేందుకు అవకాశం ఉంటుందని గుర్తించాలి.